

బీచ్ ఫెస్టివల్ వంటి ప్రత్యేక వేడుకలకు పర్యాటకులు క్యూ కడుతున్నా.. వీకెండ్స్‌లో సముద్ర తీరాలు, పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నా.. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిపై అటు పాలకులు కానీ, ఇటు అధికారులు కానీ దృష్టిసారించట్లేదు. మరోవారంలో కార్తీకమాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని పర్యాటకాభివృద్ధిపై చర్చ నడుస్తోంది. చేతినిండా సహసిద్ధ ప్రకృతి వనరులున్నా.. వాటి ఉనికి మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడంతో పర్యాటకులు నిరాశగానే వెనుదిరుగుతున్నారు.

పర్యాటంకం

జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అంతంతే..

ప్రతిపాదనలు ఉన్నా పట్టించుకోని యంత్రాంగం

పాలకుల హామీలు ప్రకటనలకే పరిమితం

- సహజసిద్ధ ప్రకృతి వనరులతో ఆకట్టుకుంటున్న కృష్ణాజిల్లా
- బీచ్ ఫెస్టివల్, వీకెండ్స్‌లో పుణ్యక్షేత్రాలు, తీరప్రాంతాలు కిటకిట
- క్యారవ్యాన్, హోమ్, సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేస్తే బెటర్
- కార్తీకమాసం నేపథ్యంలో ప్రత్యేక దృష్టి అవసరం

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కృష్ణాజిల్లాలో పలు పర్యాటక ప్రాంతాలున్నాయి. వందల ఏళ్ల చరిత్ర వీటికి ఉంది. కాలక్రమంలో వీటి విశిష్టత పుస్తకాలకే పరిమితమైంది. జిల్లాలో 111 కిలోమీటర్ల సముద్రతీరం ఉండగా, మంగినపూడి బీచ్, కృష్ణానది సముద్రంలో కలిసే సాగరసంగమం.. తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం, ప్రతిపాదనలు తయారు చేయడం, తరువాత అటకెక్కించడం ఆనవాయితీగా మారింది. పెడన కలంకారీ, మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్ నగలు, కూచిపూడి నాట్యం, శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచన ప్రారంభించిన ఘంటసాలలోని శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయం, చల్లపల్లి మండలం నడకుదురులోని పాటలీవృక్షాలు ఉన్న శ్రీపృథ్వీశ్వరస్వామి ఆలయం, కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లయిన కూచిపూడి గ్రామం, సిద్ధేంద్ర కళాక్షేత్రం, మొవ్వ రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం, ఘంటసాల బౌద్ధక్షేత్రం, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, హంసలదీవి గుడి.. ఇలా ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నా అభివృద్ధి అంతంతమాత్రమే. వీటన్నింటినీ కలిపి పర్యాటక హబ్‌గా మార్చాలనే ప్రతిపాదనలు ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైంది. పాలకులు ఆయా ప్రాంతాలను సందర్శించిన సమయంలో లేదా ఆ ప్రాంత విశిష్టతను తెలుసుకున్న సమయంలో జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం, ఆ తరువాత మరిచిపోవడం రివాజుగా మారింది. కూచిపూడి గ్రామ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.3 కోట్లు ఇచ్చింది. మరే ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి నిధులు విడుదల చేయలేదు.

ఇలా చేస్తే బాగుంటుంది

- ✔ క్యారవ్యాన్ టూరిజంలో భాగంగా 20 నుంచి 30 మందికి సరిపడా బస్సును జిల్లాకు కేటాయించాలనేది పర్యాటకుల డిమాండ్. కనీసం రెండు రోజుల పాటు బస్సులో తిరుగుతూ జిల్లాలోని బీచ్‌లను, చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే వీలుంటుందని, ఈ తరహా క్యారవ్యాన్‌లు అరకులో, సూర్యలంక తీరంలో ఉన్నాయని చెబుతున్నారు.
- ✔ హోం టూరిజంలో భాగంగా కేరళ రాష్ట్రంలో మాదిరిగా మంగినపూడి బీచ్, సాగర సంగమం, కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం, మొవ్వ మండలం కూచిపూడి, ఎదురుమొండి దీవులు.. తదితర ప్రాంతాల్లో హోమ్ టూరిజాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పర్యాటకులు తెరపైకి తెస్తున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చేవారు గ్రామీణ ప్రాంతాల్లోని సహజసిద్ధమైన వాతావరణంలో రెండు మూడు రోజులు సేదతీరే అవకాశం ఉంటుందంటున్నారు. గ్రామాల్లోని ఇళ్ల ఫొటోలు, సౌకర్యాలను ఆన్‌లైన్‌లో

మిగతా 8లో..



ధూం.. ధాం.. దీపావళి

- ఉమ్మడి జిల్లాలో బాణాసంచా సిద్ధం.. గోడౌన్లకు మందుగుండు సామగ్రి
- గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో ఊపందుకున్న విక్రయాలు

8

దీపావళికి మూడు రోజుల ముందే జిల్లాలో బాణాసంచా విక్రయాలు ఊపందుకున్నాయి. గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. అన్ని టపాసులపై 82 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో కొనుగోలుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలకు, మండల కేంద్రాలకు బాణాసంచా చేరింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

10

- రహదారి భద్రతా కమిటీ సమావేశంలో అధికారులకు కలెక్టర్ బాలాజీ ఆదేశాలు

ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి

పామర్రులో విద్యుత్ విజిలెన్స్ తనిఖీలు

అతను అధికారి కాదు. కానీ, అంతకుమించిన బిల్డప్ ఇస్తాడు. కార్యాలయంలో సబార్డినేటే అయినా సరిహద్దులు చెరిపేసుకున్నాడు. వసూళ్ల కోసం తానే అధికారినని దండోరా వేసుకున్నాడు. రాజకీయ పరిచయాలు, అధికారులతో సత్సంబంధాలను ఉపయోగించుకుని తనకు అడ్డే లేదన్నట్టుగా అడ్డగోలుగా వ్యవహరించాడు. చివరికి ఏసీబీకి చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇదీ ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నుల శాఖ సబార్డినేట్ కొండపల్లి శ్రీనివాసరావు చరిత్ర. ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి రూ.16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అతడి బాగోతాలు బయటకు వస్తున్నాయి.

అవినీతి కొండ

వాణిజ్య పన్నులశాఖ సబార్డినేట్ కొండపల్లి అరాచకాలు

- గెజిటెడ్ అధికారిగా ప్రచారం చేసుకుని లంచాలు
- సరిహద్దులు దాటేసి.. ఇష్టానుసారంగా వసూళ్లు
- విజయవాడ రైల్వేస్టేషన్, వన్‌టౌన్ మార్కెట్ టార్గెట్
- వ్యాపారులను బెదిరించి రూ.లక్షల్లో డిమాండ్
- ఆ శాఖలోని విశాఖపట్నం అధికారి అండతోనే..
- ట్రాన్స్‌పోర్టు వ్యాపారి ఫిర్యాదుతో ఏసీబీ చేతికి..



కొండపల్లి శ్రీనివాసరావు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కొండపల్లి శ్రీనివాసరావు.. విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలోని గవర్నరుపేట సర్కిల్‌లో అటెండర్. పనిచేసిన అన్నిచోట్లా లంచాలకు రుచిమరిగాడు. డిమాండ్ చేసిన మొత్తం చేతిలో పెడితేనే శాంతిస్తాడు. లేకపోతే చెలరేగిపోయి అరాచకం సృష్టిస్తాడు. అతను ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారులు ఏనాడూ చర్యలు తీసుకోలేదు. వాణిజ్య పన్నుల శాఖలో సీవీటీ (చెకింగ్ వెహికల్ ట్యాక్స్)ల్లో తానే ఓ అధికారిగా చెప్పుకొని భారీగా దండుకునేవాడు.

వన్‌టౌన్‌లో దందాలు

వన్‌టౌన్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు రైల్వేస్టేషన్‌తో పాటు అక్కడి హోల్‌సేల్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకుని

మిగతా 8లో..

ఆదాయానికి మైనస్



రిజిస్ట్రేషన్ శాఖలో కార్డ్ ప్రైమ్-2.0 సాఫ్ట్‌వేర్‌లో మైనస్ నెంబర్లు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. దీనివల్ల ఉమ్మడి కృష్ణాజిల్లాలో వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ఆగిపోగా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

రిజిస్ట్రేషన్ శాఖలో మైనస్ నెంబర్ల తంటా

- కార్డ్ ప్రైమ్ 2.0లో మైనస్ నెంబర్ల రిజిస్ట్రేషన్లకు నో ఆప్షన్
- సీలింగ్ భూములకు సంబంధించి భారీగా ఇబ్బందులు
- రిజిస్ట్రేషన్లు జరగక తలలు పట్టుకుంటున్న యజమానులు
- కోర్టు వివాదాలతో కూడిన ఆస్తులకూ ఇవే అవస్థలు
- పూర్వం కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి కూడా..
- 'మైనస్' కారణంగా గిఫ్ట్ డీడ్స్, రిజిస్ట్రేషన్లకు అవకాశం లేని పరిస్థితి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో పూర్వ కోర్టు వివాదాలు, కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో తనఖాలు పెట్టినవారు మైనస్ నెంబర్ల సమస్యలతో అల్లాడుతున్నారు. రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో అవన్నీ నిరర్థక ఆస్తులుగా ఉండిపోతున్నాయి. బ్యాంకుల్లో తనఖా పెట్టి విద్య, గృహ రుణాలు పొందటానికి కానీ, పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి వాటికి సంబంధించిన అవసరాలకు కానీ అవి ఉపయోగపడట్లేదు.

మైనస్ నెంబర్లు అంటే..

అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూముల ఆక్రమణలు, తదనంతరం పట్టాలు ఇచ్చినా.. వివాదాల నేపథ్యంలో కోర్టులే రిజిస్ట్రేషన్లు నిర్వహించినపుడు మైనస్ నెంబర్లు ఇస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య భూ, ఆస్తి గొడవలు వచ్చి న్యాయస్థానాలకు చేరితే న్యాయమూర్తులు ఎవరి ఆస్తులను వారికి నిర్దేశించే క్రమంలో కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తారు. అలాంటి వాటికి రిజిస్ట్రేషన్లు జరిగినా మైనస్ నెంబర్లు ఉంటాయి. అలాగే, పూర్వం కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో తమ భూములను హామీగా పెట్టి రుణాలు తీసుకున్నపుడు ఇప్పటిలా మార్ట్‌గేజ్ కాకుండా రుణాలు ఇచ్చేవి. కో-ఆపరేటివ్ బ్యాంకులు ఒక పత్రాన్ని ఇచ్చేవి. ఆ పత్రాన్ని రిజిస్ట్రేషన్ శాఖలో ఇచ్చేవారు. అలాంటపుడు కూడా రిజిస్ట్రేషన్ శాఖలో వాటికి సంబంధించి మైనస్ నెంబర్లు కేటాయించేవారు. ఈ మైనస్ నెంబర్లు ఇవ్వటం ద్వారా ఆ ఆస్తులను మరొకరికి విక్రయించటానికి కానీ, మార్ట్‌గేజ్ పెట్టడానికి కానీ చెల్లుబాటు కాదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఇతర శాఖలు, అధికార సంస్థల నుంచి అభ్యంతరాలు లేని వాటికి మినహాయింపు ఇచ్చారు.

ఆప్షన్లు కల్పించాలి

ఉమ్మడి కృష్ణాజిల్లాలో న్యాయ సంబంధిత వివాదాలు, కో ఆపరేటివ్ బ్యాంకు తనఖా రుణాలకు సంబంధించిన వాటికే ఇప్పటికీ మైనస్ నెంబర్లుగా ఉన్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించి గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు చేయాలంటే కుదరట్లేదు. మైనస్ నెంబర్లు ఉన్నవాటికి కూడా రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. కార్డ్ ప్రైమ్ 2.0లో అవకాశం కల్పిస్తే ఎంతోమందికి న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఇప్పటికే ఎల్‌పీ నెంబర్ల కారణంగా సబ్ డివిజన్లు జరగక చాలా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఆదాయం కూడా తగ్గింది. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

నగరంలో యూఎల్‌సీ మిగులు భూముల బాధితులు

పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్) మేరకు మిగులు భూముల్లో ఆక్రమణలు, తదనంతరం వాటికి పట్టాలు ఇవ్వటం, చేతులు మారటం

మిగతా 8లో..

అవినీతి, అక్రమాలు, అరాచకాలకు

నిలువెత్తు రూపం జోగి

పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఫైర్



బంటుమిల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నిలువెత్తు రూపమని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరాచకాలే అజెండాగా, దందాలే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి జోగి రమేశ్ అని పేర్కొన్నారు. పెడన నియోజకవర్గంలో నాలుగు మండలాలను, మున్సిపాలిటీని దోచుకున్నారని ఆరోపించారు. చెరువులు, మట్టిదందా, పేకాట శిబిరాలు నిర్వహించి రూ.కోట్లు జేబులో వేసుకున్నారని, ప్రజలను పీల్చిపిప్పి చేశారని మండిపడ్డారు. ముంజులూరు టోల్‌గేట్ వద్ద ఓ కుర్రాడు కుర్చీలో నుంచి లేవలేదని అరెస్టు చేయించారని, జింజేరు గ్రామంలో జోగి పర్యటించినప్పుడు ఆ గ్రామస్థులు చుట్టుముట్టి నిర్బంధించిన విషయాన్ని మరిచిపోయావా అంటూ

మిగతా 8లో..

తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పు

పెనమలూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : పెనమలూరు నియోజకవర్గంలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ శుక్రవారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2024, ఆగస్టు 9న మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపారు. తాడిగడప మున్సిపాలిటీ పేరును మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

28న జిల్లాస్థాయి యువజనోత్సవాలు

10

అవినీతిమయంగా



నాడు ఉపాధి పనుల్లో భాగంగా కానుమోలు చెరువు పూడికతీత



నేడు గుర్రపుడెక్కతో నిండి ఎందుకూ పనికిరాకుండా..

ఉపాధి హామీ పథకం

- తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు
- కానుమోలు చెరువు పూడికతీత పనులే నిదర్శనం
- పూడిక తీశారు.. గుర్రపుడెక్క పెంచారు..
- అరకొరగా పనులు.. దండిగా బిల్లులు..
- బాపులపాడు మండల పరిధిలో భారీగా అవినీతి
- బొమ్ములూరులో బోగస్ మస్టర్ల మాయాజాలం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/హనుమాన్ జంక్షన్ రూరల్) : ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) అవినీతిమయమైంది. ప్రజాధనాన్ని దోచుకోవడానికి అక్రమార్కులకు ఇదొక మార్గమైంది. పర్యవేక్షించాల్సిన అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు

మిగతా 8లో..

ధూం.. ధాం.. దీపావళి

» ఉమ్మడి జిల్లాలో బాణాసంచా సిద్ధం.. గోడౌన్‌లకు మందుగుండు సామగ్రి

» గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో ఊపందుకున్న విక్రయాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ)

హిందువుల పండుగల్లో ప్రత్యేకమైనది దీపావళి.. ఏటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. ఈఏడాది దీపావళికి మోత మోగించటానికి మందుగుండు సామగ్రి సిద్ధం చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా గోడౌన్లలో ఇప్పటికే సరకు పెద్దఎత్తున దిగుమతి అయింది. విజయవాడ గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌కు భారీఎత్తున సరకు దిగుమతి అయ్యింది. గన్నవరం, కంకిపాడు, మైలవరం తదితర మండలాల్లోని గోడౌన్లకు బాణసంచా భారీగా దిగుమతి అయ్యింది. దీపావళి సందడికి నగరం సిద్ధమౌతోంది. రీటెయిల్‌గా బాణసంచా విక్రయాలు జరిపేవారు గోడౌన్‌లలో సరుకు భద్రపరిచారు. ఇప్పటికే హోల్‌సేల్ దుకాణాల్లో విక్రయాలు జరుగుతుండగా.. రిటైల్ వ్యాపారులు దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.

వెలుగుల పండుగ

ఏటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. నరకాసురుడిని సంహరించిన ఆనందంలో ఈ పండుగను జరుపుకోవడం భారతీయ సంస్కృతి. హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అమావాస్య రోజున చీకట్లను చీల్చేందుకు జనం మొత్తం జాగృతమై దీపాలను వెలిగించడం, నరకాసుర, రావణాసుర సంహారానికి ప్రతీకగా టపాసులు కాల్చడం ఆనవాయితీ. కాలక్రమేణా టపాసులు కాల్చే పద్ధతి ఎప్పటికపుడు రూపు మార్చుకుంటుంది.



నింగి, నేల వెలుగులు నింపే టపాసులు

ఆకాశానికి వెలుగులు అద్దే బాణసంచా, నేలకు రంగులుపూసే టపాసులు ఈ ఏడాది దీపావళికి సిద్ధమయ్యాయి. యువతరం కోరికకు అనుగుణంగా తయారుచేసిన మందుగుండు సామగ్రిని వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. 10 లక్షల జనాభా పైబడిన విజయవాడ నగరంలో వీటి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి వీధిలోనూ మూడు రోజులపాటు టపాసుల మోత మోగుతూనే ఉంటుంది. పండుగ రోజు అర్థరాత్రి వరకు నగర వ్యాప్తంగా నింగిలోకి నిప్పులు విరజిమ్ముతూ బాణసంచా కాల్చుతారు. దీపావళి బాణసంచా కాల్చే విషయంలో యువత ఆకాంక్షలు ఎప్పటికపుడు మారుతూనే ఉన్నాయి. దీనిఆధారంగానే తయారీదారులు వారికనుగుణంగా 500వాలా, 1000 వాలా, 2000వాలా, 5000వాలా వంటి ఎన్నో రకాలను మార్కెట్‌లకు పరిచయం చేస్తున్నారు. ఈ ఏడాది బాణసంచాలో కొత్తదనాన్ని అందిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. 120 షార్ట్స్ 60 షార్ట్స్ ఆకాశంలో రంగులు విరజిమ్మేలా టపాసులు సిద్ధం చేశారు. చిట్‌పట్‌లు, కాకర పువ్వొత్తులు, మతాబులు, లక్ష్మీఅవుట్‌లు, పాముబిళ్లలు, వంకాయ బాంబుల్లో సైతం నూతనత్వాన్ని అద్దినట్టు తయారీదారులు చెబుతున్నారు. రాకెట్‌లా నిప్పులు కక్కుతూ నింగికి ఎగిరే మిస్సైల్ విజల్‌లు అందుబాటులోకి వచ్చాయి. అధిక శబ్దం చేసే త్రిబుల్ ఎక్స్ హెవీ బాంబ్, ఆకాశంలో పువ్వులు పూయించే ఫ్లవర్ బాంబ్‌లు రెడీగా ఉన్నాయి.

గొల్లపూడి మార్కెట్‌లో జోరుగా విక్రయాలు

పండుగకు మూడురోజుల ముందుగానే నగరంలో బాణసంచా విక్రయాలు ఊపందుకున్నాయి. గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. అన్ని టపాసులపై 82 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో కొనుగోలుకు ప్రజలు క్యూ కడుతున్నారు. కుటుంబసమేతంగా వచ్చి మందుగుండు సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒక్క దుకాణంలో మాత్రమే విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలకు, మండల కేంద్రాలకు బాణా సంచా చేరింది. ఆయాప్రాంతాలతో పాటు, నగరంలోనూ రిటైల్ వ్యాపారానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. రిటైల్ దుకాణ సముదాయల ఏర్పాటు తరువాత విక్రయాలు మరింత ఊపందుకుంటాయి.



తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, కీర్తిలాల్ జ్యూయలర్స్ నిర్వాహకులు, దాతల ఈవో, చైర్మన్

దుర్గగుడి అభివృద్ధికి దాతలు ముందుకురావాలి

» దుర్గగుడి చైర్మన్, ఈవో పిలుపు

ఇంద్రకీలాద్రి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : దుర్గామల్లేశ్వర దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకురావాలని దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్‌లు కోరారు. శుక్రవారం మహామండపం 6వ అంతస్తులో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, కీర్తిలాల్ జ్యూయలరీ యాజమాన్యం, పలువురు భక్తులు దాతలతో దేవస్థానం అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత దేవస్థానం అభివృద్ధి గురించి ఈవో ప్రజంటేషన్ చేసి వివరించారు. బంగారుగోపురం, మల్లేశ్వరుని ధ్వజస్తంభం స్వర్ణ తాపడం చేయడానికి, భక్తుల అవసరాల నిమిత్తం ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుకు దాతలు ముందుకురావాలని కోరారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, దాతలు ముందుకు వచ్చి సహాయసహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో నూతన వధూవరులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తరలివచ్చారు. అమ్మవారికి తలనీలాలు సమర్పించుకుని, కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేసి కొండపైన క్యూలలో కనకదుర్గమ్మవారి కరుణ కోరుతూ ఆర్తితో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో వీకే శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, అధికారులు, సిబ్బంది క్యూలైన్లలో భక్తులను నియంత్రించారు. తాగునీరు, ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం సత్వరం అందేలా చర్యలు తీసుకున్నారు.



తిరుపతమ్మ ఆలయంలో సినీనటి రాశి కుటుంబసభ్యులు

తిరుపతమ్మను దర్శించుకున్న సినీనటి రాశి

పెనుగంచిప్రోలు : ప్రముఖ సినీనటి రాశి కుటుంబసభ్యులతో శుక్రవారం సాయంత్రం తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదపండితులు వారికి ఆశీర్వచనం చేసి అమ్మవారి, స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.

కల్కి ఆక్రమణలపై విచారణ చేపట్టాలి

» ఏపీ హేతువాద సంఘం

గాంధీనగర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించిన ఆటవీ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించడాన్ని ఏపీ హేతువాద సంఘం స్వాగతించింది. అదే జిల్లాలో కల్కి వందలాది ఎకరాల ఆటవీ భూములను ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తుంటే అక్కడి అధికారులపై చర్యలకు ఆదేశించకపోవడానికి కారణమేంటని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య ప్రశ్నించారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లాలోని రెవెన్యూ అధికారులు, కల్కి ఆశ్రమ నిర్వాహకుల మధ్య 'క్విడ్ ప్రోకో' గుట్టురట్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం 295 సర్వే నంబర్‌లోని కోట్లాదిరూపాయల అంజూర్ ఆటవీ భూమిలో 21 ఎకరాలు కల్కి ట్రస్టు నిర్వాహకులు ఆక్రమించడం జరిగిందని, ఎటువంటి అనుమతులు లేకుండా ఆశ్రమం నిర్మించారని ఆరోపించారు. ఈ భూమిని రెవెన్యూ భూమిగా చూపేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. తక్షణమే ఆటవీశాఖ మంత్రి జోక్యం చేసుకుని కల్కి ఆక్రమిత ఆటవీ భూములపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుని భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టు రంగారెడ్డి, హేతువాద సంఘం సభ్యులు పూర్ణగాంధీ, జగన్మోహనరావు, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అవినీతి కొండ

(7వ పేజీ తరువాయి)

దందాలు సాగించినట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. శ్రీనివాసరావు హోదాను మరిచి తనకు తానే గెజిటెడ్ అని చెప్పుకొంటాడు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, హోల్‌సేల్ షాపుల వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగుతాడు. ఉన్నతాధికారులు ఎలాంటి టాస్క్ అప్పజెప్పకపోయినా కన్నుపడిన వ్యాపారాల వద్దకు వెళ్లి డబ్బు డిమాండ్ చేస్తాడు. బిల్లు పుస్తకాలు, ఇన్వాయిస్‌లను పరిశీలించి అందులో ఉన్న లోపాలను పట్టుకుని డబ్బు భారీగా డిమాండ్ చేస్తాడు. ఈ విధంగా నెలకు లక్షల రూపాయలను వసూళ్ల రూపంలో తీసుకెళ్తాడు. అధికారులు తనిఖీలకు రాకుండా చూసుకుంటానని చెప్పి తెరచాటు వ్యాపారాలు చేసేవారి నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసేవాడు. కొండపల్లి శ్రీనివాసరావు పాపం పండింది. వన్‌టౌన్ జెండాచెట్టు సెంటర్‌లో ఉన్న ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి గురువారం రాత్రి వెళ్లి సీటీటీ పేరుతో తనిఖీలు చేశాడు. యజమాని నుంచి రూ.20 వేలు డిమాండ్ చేసి, రూ.16 వేలతో సరిపెట్టుకున్నాడు. తనిఖీల పేరుతో వెళ్లిన ప్రతిసారీ కొండపల్లి శ్రీనివాసరావు ఇలా చేస్తుండటంతో ఆ యజమాని విసుగుచెంది ఏసీబీని ఆశ్రయించాడు.

వన్‌టౌన్‌లో వసూళ్లు

కొండపల్లి శ్రీనివాసరావు అరాచకాలు రైల్వేస్టేషన్, వన్‌టౌన్ హోల్‌సేల్ మార్కెట్ ప్రధాన కేంద్రాలుగా సాగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వన్‌టౌన్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌కు పలు రకాల గూడ్స్ సరుకు నిత్యం వస్తుంటుంది. పార్శిల్ కార్యాలయం నుంచి బయటకు రాగానే పట్టుకోవడానికి రాత్రిపూట శ్రీనివాసరావు రైల్వేస్టేషన్ పార్శిల్ ఆఫీసు వద్ద కాపుగాసేవాడు. గూడ్స్‌తో వాహనం బయటకు రాగానే తనిఖీ అధికారి మాదిరిగా హడావిడి చేసి బిల్లులు చూపించమని బెదిరించేవాడు. బిల్లులు ఉన్నా లేకపోయినా వసూళ్లు మాత్రం చేసేవాడు. బిల్లులు లేని సరుకు యజమానుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుని వెళ్లేవాడు. హోల్‌సేల్ మార్కెట్‌లోని వివిధ వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి వ్యాపారులను బెదిరించి భారీగా డబ్బు దండేవాడు. లక్ష రూపాయల నుంచి బేరం సాగేది. సరకు విలువను బట్టి డబ్బు డిమాండ్ చేసేవాడు. శ్రీనివాసరావు గవర్నరుపేట సర్కిల్‌లో పనిచేస్తున్నప్పటికీ ఆ సరిహద్దులను మరిచి వ్యవహరించేవాడు. మొదట్లో విజయవాడలో పనిచేసేవాడు. ఇక్కడ ఆరోపణలు రావడంతో ఉయ్యూరు సర్కిల్‌కు బదిలీ చేశారు. అక్కడ కూడా వ్యవహారాలు చక్కబెట్టినట్టు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్లీ విజయవాడకు చేరుకుని గవర్నరుపేట సర్కిల్‌లో పోస్టింగ్ సంపాదించుకున్నాడు. రెండు జిల్లాల్లోనూ ఉన్న సర్కిళ్లకు తానే అధికారిని అన్నట్టు వ్యవహరించి వ్యవహారాలు చక్కబెట్టేవాడు.

వైజాగ్ అధికారి అండతో..

కొండపల్లి శ్రీనివాసరావుపై పలువురు వ్యాపారులు అనేకసార్లు ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు అతనిపై చర్యలు తీసుకోలేదు. దీనికి ప్రధాన కారణం కొంతమంది అధికారులేనని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు బహిరంగంగా చెబుతున్నారు. ఏ సర్కిల్‌లో పనిచేసినా అక్కడ అధికారులను ప్రసన్నం చేసుకోవడంలో కొండపల్లి శ్రీనివాసరావు దిట్ట. అధికారుల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంటాడు. దీంతో అతనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదు. ఇంతకుముందు విజయవాడలో పనిచేసి ప్రస్తుతం వైజాగ్‌లోని రీజనల్ ఆడిట్ అండ్ విజిలెన్స్ విభాగంలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి అండ శ్రీనివాసరావుకు ఉందని వాణిజ్యపన్నుల శాఖలో ప్రచారం జరుగుతోంది. అధికారి సోదరుడు విజయవాడలో కీలక స్థానంలో పనిచేశాడు. ఆ సమయంలోనే అన్నదమ్ములిద్దరినీ గుప్పెట్లో పెట్టుకుని శ్రీనివాసరావు వ్యవహారాలు చక్కబెట్టాడు.

ఈనెల 31 వరకు రిమాండ్

కొండపల్లి శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి పి.భాస్కరరావు 31వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం శ్రీనివాసరావును విజయవాడ జిల్లాజైలుకు తరలించారు.

అవినీతిమయంగా

(7వ పేజీ తరువాయి)

ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బాపులపాడు మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో జరిగిన ఉపాధి పనుల్లో రూ.లక్షల్లో అవినీతి జరిగిందని జిల్లాస్థాయి అధికారులే తేల్చారు. కొయ్యూరు, బొమ్ములూరులో జరిగిన అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేయగా, జిల్లా అంబుడ్స్‌మెన్ ధ్రువీకరించింది. అయినా ఫీల్డ్ అసిస్టెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూ.వేలల్లో జరిమానా విధించి చేతులు దులుపుకొన్నారు.

ఇదేం పూడికతీత

బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలోని చెరువు పూడికతీత పనులు ప్రశ్నార్థకంగా మారాయి. చెరువును పూడిక తీసి నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచాలని పంచాయతీ అధికారులు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గత ఏప్రిల్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పూడిక తీయించారు. దీనిద్వారా అటు ఉపాధి పనులు కల్పించడంతో పాటు, ఇటు చెరువు పూడికతీత కూడా చేయొచ్చనుకున్నారు. కానీ, పూడిక తీసి అలాగే వదిలేయడంతో నేడు ఆ చెరువులో గుర్రపుడెక్క పెరిగి ఎందుకూ పనికిరాకుండా పోయింది. దీనిని గతంలో చేపల చెరువుగా వేలం నిర్వహించేవారు. దీనివల్ల పంచాయతీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేది. పూడికతీత పేరుతో చెరువును ఈ పరిస్థితికి తీసుకురావడంతో ఎందుకూ పనికిరాకుండా పోయింది. రూ.5 లక్షలు ఖర్చుచేసి చేపట్టిన పూడికతీత వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా, చెరువు మొత్తం గుర్రపుడెక్కతో నిండి నిరుపయోగంగా మారింది. పశువులు నీరు తాగేందుకు కూడా పనికిరాకుండా పోయింది.

జీజీఐ నిబంధనలకు పాతర

జీజీఐ (గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా) ప్రకారం ఉపాధి పనులు నాణ్యతగా ఉండాలి. ఫైళ్లు సక్రమంగా ఉంచడంతో పాటు కొలతలు తప్పనిసరిగా పాటించాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనలు పట్టించుకోవట్లేదు. మస్తర్లలో కూడా మాయాజాలం నడుస్తోంది. రోజూ ఉదయాన్నే కూలీలు పనిలోకి రాగానే మస్తర్లలో హాజరు వేయాలి. గ్రూప్ ఫొటో అప్‌లోడ్ చేయాలి. ఇక్కడే ఫీల్డ్ సిబ్బంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పనులకు రాని వారిని, వేరే ఉద్యోగాలు చేస్తున్న వారిని, తమకు అనుగుణంగా ఉన్నవారిని.. వచ్చినట్టుగా చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ఒక మస్తరులో 10 మంది కూలీలు పనిచేస్తుంటే, వారికి వారానికి రూ.16 వేలు నగదు అందుతుంది. వచ్చిన నగదును వాటాలు వేసి పంచుకుంటున్నారు. బొమ్ములూరులో వయోజన విద్యా వలంటీర్‌గా పనిచేస్తున్న కుటుంబానికి చెందిన మహిళలకు.. పనికి రాకపోయినా జాబ్‌కార్డు క్రియేట్ చేసి మస్తర్లు వేయడంతో పాటు నగదు కూడా బదిలీ చేయడం విమర్శలకు తావిచ్చింది.

అడ్డుకట్ట వేయాలి

ఉపాధి హామీ పనుల పేరిట ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. పథకాన్ని పర్యవేక్షించాల్సిన అధికారుల అలసత్వం వల్ల దోపిడీ నిరంతరాయంగా సాగుతోంది. సామాజిక తనిఖీ ప్రజా వేదిక ద్వారా గ్రామస్తుల ఫిర్యాదులపై విచారణ చేపట్టాల్సిన అధికారులు.. అధికారంలో ఉన్నవారు చెప్పినట్టు రాసుకుని వెళ్లిపోతున్నారు.



పంచాయతీ కార్యాలయంలో విచారణ చేస్తున్న డీఎల్‌పీవో

కంచికచర్ల పంచాయతీలో నిధుల దుర్వినియోగం నిజమే

» డీఎల్‌పీవో రాఘవన్

కంచికచర్లరూరల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : కంచికచర్ల గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ ప్రస్తుతం గండ్రాయి పంచాయతీలో పనిచేస్తున్న షేక్ నాగుల్‌మీరా, బిల్ కలెక్టర్ జంగం వెంకట గుప్తాలపై చర్యలకు సిఫార్సు చేస్తున్నట్టు డీఎల్పీవో రాఘవన్ తెలిపారు. నిధుల గోల్‌మాల్‌పై డీఎల్‌పీవో కంచికచర్ల పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం విచారణ జరిపారు. ప్రజల నుంచి పన్నులరూపంలో వసూలు చేసిన నిధులతో పాటు పంచాయతీ సొమ్ము రూ.24.41 లక్షలు ఇరువురు ఉద్యోగుల ద్వారా దుర్వినియోగం అయినట్టు నిర్ధారించారు. విచారణ అనంతరం డీఎల్‌పీవో రాఘవన్ విలేకరులతో మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నాటి పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ షేక్ నాగులు, బిల్ కలెక్టర్ జంగం వెంకట గుప్తాలపై చర్యలకు సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై శాఖాపరమైన విచారణలో నిబంధనలకు విరుద్ధంగా ఇరువురు ఉద్యోగులు పన్నులు రూపంలో వచ్చిన సొమ్ము పంచాయతీకి జమ చేయకుండా దుర్వినియోగం చేశారని తేలిందన్నారు. జూనియర్ అసిస్టెంట్ షేక్ నాగులు రూ.13,30,420, బిల్ కలెక్టర్ జంగం వెంకట గుప్తా రూ.11,10,280 దుర్వినియోగం చేసినట్టు విచారణలో తేలిందన్నారు. ఈ నిధులు వివిధరకాల పనులకు ఖర్చుపెట్టినట్టు చెబుతున్నప్పటికి, నిబంధనలకు విరుద్ధమని, వసూలు కాబడిన సొమ్ము పంచాయతీకి జమచేసిన తర్వాతే, కార్యదర్శి ద్వారా ఖర్చుచేయాల్సి ఉంటుందన్నారు. నిధులను పంచాయతీ కార్యదర్శికి తెలిసే ఖర్చు చేశామని చెబుతుండటంతో నాటి కార్యదర్శులు మీర్జావలి, రవికుమార్‌లను కూడా విచారిస్తున్నట్టు, ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈవోపీఆర్డీ నాని బాబు, పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు.



సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఇతర అధికారులు

ఉత్సాహంగా గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్

విద్యాధరపురం : భవానీపురం పున్నమి ఘాట్‌లో గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ఉత్సహంగా జరుగుతోంది. ఒకవైపు జీఎస్టీ సంస్కరణల సేవింగ్స్‌తో, ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలుదారులు వివిధ వస్తువులను కొనుగోలు చేస్తూ సరికొత్త షాపింగ్ అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు ఫెస్టివల్ కు కొత్త సొబగులు అద్దుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొని చిన్నారులను ఉత్సాహపరిచారు.

భార్య చనిపోయిందని.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య!

విద్యాధరపురం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): అనారోగ్య కారణంగా భార్య చనిపోయిందని మనస్తాపం చెందిన భర్త ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై శుక్రవారం భవానీపురం స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీపురం శివాలయం సెంటర్‌లో వల్లభదాసు రామ్మోహన్‌రావు కుటుంబసభ్యులతో ఉంటున్నాడు. ఓ బార్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి తల్లి నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి మనస్తాపం చెందిన రామ్మోహన్‌రావు తండ్రి శోభనాద్రి (83) పలుఅనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శోభనాద్రి ఇంట్లో కబోర్డు హ్యాండిల్‌కు నవ్వారుతో ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామ్మోహన్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య చనిపోయిందన్న బాధతో పాటు పలు అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది తనతండ్రి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని రామ్మోహన్‌రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తిరువూరు తహసీల్దార్ సస్పెన్షన్

తిరువూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తిరువూరు తహసీల్దార్ ఉదయభాస్కర్‌ను సస్పెన్షన్‌కు గురయ్యాడు. వత్సవాయి మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించే సమయంలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెన్షన్ వేటు పడింది. ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నాగమణి బాధ్యతలు చేపట్టారు.



ఏపీఎఫ్‌పీఐఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు వెలగపూడి సాంబశివరావు, వి.వంశీ, కార్యవర్గ సభ్యులు

ఏపీఎఫ్‌పీఐఎఫ్ నూతన కార్యవర్గం

విజయవాడ సిటీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్(ఏపీఎఫ్‌పీఐఎఫ్) అధ్యక్షులుగా వెలగపూడి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శిగా వి.వంశీ ఎన్నికయ్యారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉన్న ఏపీఎఫ్‌పీఐఎఫ్ సర్వసభ్య సమావేశం శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగింది. అనంతరం జరిగిన ఫెడరేషన్ ఎన్నికల్లో సభ్యులు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా పొట్టూరి భాస్కరరావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ప్రసాద్, కోశాధికారిగా డాక్టర్ చల్లా శేఖర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా వి.రామ్మోహన్ ఎన్నికయ్యారు. రాష్ట్రంలో నాణ్యమైన ఉత్పత్తుగా సాధించి, యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తామని సమాఖ్య నూతన ప్రతినిధులు వెల్లడించారు. ప్రవేటు ఇన్వెస్టర్‌లను ప్రోత్సహిస్తూ, అత్యాధునికి సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, ఉత్పత్తిదారులను, రైతులను సమన్వయం చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.

పర్యాటంకం

(7వ పేజీ తరువాయి)

పెడితే వాటిని చూసి, బుక్ చేసుకునేలా ప్రత్యేక యాప్ అందుబాటులో ఉంది. దానిని జిల్లాలో కూడా వినియోగిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి మెరుగుపడటంతో పాటు స్థానిక అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆ ప్రాంతాల విశిష్టతను పర్యాటకులు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.

✔ సర్క్యూట్ టూరిజంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి అవకాశం ఉంటుంది. అలాగే, మచిలీపట్నంలోని రోల్డ్‌గోల్డ్ నగలు, బందరు లడ్డూలు, పెడన కలంకారీ వస్త్రాలు కొనేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మచిలీపట్నం పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమైతే పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై పాలకులు, అధికారులు దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

అవినీతి, అక్రమాలు..

(7వ పేజీ తరువాయి)

కాగిత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు. ఆ కుర్రాడిని తిరిగి గ్రామంలోకి తీసుకొచ్చాకే జోగిని కదలనిచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి సిగ్గుచేటు పనుల వల్లే పెనమలూరులో చిత్తుగా ఓడించి ఇంటికి పంపారన్నారు. తాజాగా నకిలీ మద్యం కుంభకోణంలో ఆయన పూర్తిగా ఇరుక్కుపోయాడన్నారు. గౌడకులంలో పుట్టిన మహనీయుల పేరు చెడగొడుతున్నావని ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన ఎవరినీ కూటమి ప్రభుత్వం వదలదని. నిందితులెవరైనా జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

ఆదాయానికి మైనస్

(7వ పేజీ తరువాయి)

వంటివి నగరంలో జరిగాయి. ఈ క్రమంలో కొన్నింటికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం పూర్వం జీవో ఇచ్చింది. అలాంటి వాటికి సంబంధించిన వాటిలో కొన్నింటికి పూర్వం మాన్యువల్‌గా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు. కంప్యూటరీకరణ ప్రారంభమయ్యాక కూడా కొంతకాలం రిజిస్ట్రేషన్లు జరిగాయి. కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ వచ్చినప్పటి నుంచి కూడా అవి మైనస్ నెంబర్లుగా ఉంటున్నాయి. ప్రస్తుత కార్డ్ ప్రైమ్ 2.0 వెర్షన్‌లో కూడా ఈ మైనస్ నెంబర్లకు రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. నగరంలో ఇలాంటి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు.

ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం

హనుమాన్‌జంక్షన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూజివీడు రోడ్డులోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చక్రావధానుల సీతారామాచార్యులు వ్రతం జరిపించారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు ఆలయ ట్రస్టీ కాకాని బాబు, అరుణ దంపతులు ఉచితంగా పూజా సామాగ్రిని అందజేశారు.


సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులు

సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి

హనుమాన్‌జంక్షన్‌రూరల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : అత్యవసర పరిస్థితుల్లో గుండె పోటుకు గురైన వ్యక్తిని రక్షించేందుకు సీపీఆర్(కార్డియో పల్మనరీ రీసోసియేషన్)పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని ఆయుష్ డాక్టర్ వాహిని తెలిపారు. కానుమోలు హైస్కూల్‌లో విద్యార్థులకు శుక్రవారం సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో సీపీఆర్ చేయించి చూపించారు. ఎంఎల్‌హెచ్‌పీ నాజ్‌మూన్, పాల్గొన్నారు.

డ్రగ్స్ అనర్థాలపై అవగాహన

పెనమలూరు: పోరంకి ఉన్నత పాఠశాలలో పెనమలూరు పోలీసు శాఖ డ్రగ్స్ వాడకం వల్ల నష్టాలపై డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్సై ఉషారాణి గంజాయి వాడకం వల్ల కలిగే మానసిక, శారీరక, సామాజిక నష్టాలపై అవగాహన కల్పించారు. ఎంఈవో కనకమహాలక్ష్మి, హెచ్ఎం సుమలత, ఈగల్ టీం తరపున ఎస్సై రాంబాబు, జ్యోతి పాల్గొన్నారు.

ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించండి

• ఎమ్మెల్యే బోడె ప్రసాద్

కంకిపాడు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రైతుబజారు ద్వారా ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. మండల కేంద్రమైన కంకిపాడులోని రైతుబజారును శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజారులో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. కూరగాయలు నాణ్యత ఉంటున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు, సామాన్య ప్రజల మధ్య సమన్వయంతో రైతుబజారును నిర్వహించాలని ఎస్టేట్ అధికారి శ్రీకాంత్‌కు ఆయన సూచించారు. రైతు బజారుపై ఎటువంటి ఫిర్యాదు వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు క్లస్టర్ కో కన్వీనర్ పులి శ్రీనివాసరావు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు చిట్టూరి నాగేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ మోనటరింగ్ కమిటి సభ్యుడు కొండా నాగేశ్వరరావు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అన్న రైతుబజారు ప్రారంభం

మండలంలోని ఈడుపుగల్లు గ్రామ పరిధిలో బందరు రోడ్డుపై ఏర్పాటు చేసిన అన్న రైతుబజారు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజ, ఈడుపుగల్లు సర్పంచ్ పందిపాటి ఇందిర, సీహెచ్‌సీ డైరెక్టర్ రవికిషోర్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్

జగన్ బొమ్మతో పట్టాల కాగితాలు ఇచ్చారంటూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు

పెనమలూరు: గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో హడావుడి చేసి...స్థలాలు చూపించకుండా జగన్ బొమ్మతో పట్టాల కాగితాలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వ చర్యపై యనమలకుదురు వాసులు శుక్రవారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అధికారులతో చర్చించి త్వరగానే వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు ఉన్నారు.

ఘనంగా గంగానమ్మ ప్రతిష్ఠా మహోత్సవం

హనుమాన్‌జంక్షన్‌రూరల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : కోడూరుపాడులో నూతనంగా నిర్మించిన ఆలయంలో గంగానమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంగానమ్మతల్లి ముందుగా గోమాతదర్శనానంతరం దాతలు, ప్రత్యేక పూజలో పాల్గొన్నవారు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు పొంగళ్ల నైవేద్యంతో పుసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను గంగానమ్మతల్లికి నివేదించారు. గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, యార్లగడ్డ సతీష్, రమేష్‌బాబు, కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, గంగానమ్మతల్లి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. భారీ అన్నసమారాధన నిర్వహించారు.

వీకేఆర్ కళాశాలకు పుస్తకాలు అందజేత

గన్నవరం : మండలంలోని కేసరపల్లి వీకేఆర్ కళాశాలకు గ్రామానికి చెందిన మూల్పూరు సత్యనారాయణ, విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు జేఈఈ మెయిన్స్, ఐఐటీ అడ్వాన్స్, మెడికల్ నీట్, బిట్స్ వంటి దేశ స్థాయి పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను ప్రిన్సిపాల్ డి.శ్రీనివాసరావుకు శుక్రవారం అందజేశారు. మాజీ సర్పంచ్ మూల్పూరు సతిసక్కుబాయి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు సాంబశివరావు, గాంధీ, మాధవన్ పుస్తకాలను అందజేశారు.

సిద్ధార్థ వర్సిటీలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

• చీపుర్లు పట్టి క్యాంపస్ ఊడ్చిన వీసీ, రిజిస్ట్రార్

కానూరు, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): కానూరులోని సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. వర్సిటీ వైస్‌చాన్సలర్ పి. వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ ఎం. రవిచంద్, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ శివరాంప్రసాద్ పలువురు ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులతో కలిసి చీపురు పట్టి క్యాంపస్ ఊడ్చారు. రోడ్లు, తోటలు, భవనాల పరిసర ప్రాంతాలను శుభ్రపరి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో వీసీ వెంకటేశ్వరరావు, ప్రో. వీసీ ఏవీ రత్నప్రసాద్, డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ రాజేష్, అధ్యాపకులు పాల్గొన్నారు. వలంటీర్లతో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు.


సిద్ధార్థ వర్సిటీలో చీపుర్లు పట్టి చెత్తను ఊడుస్తున్న వీసీ వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ రవిచంద్

జాతీయ స్థాయి హ్యాక్‌థాన్ ప్రారంభం

కానూరులోని సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీలో 24 గంటల జాతీయ స్థాయి హ్యాక్‌థాన్ కార్యక్రమాన్ని శుక్రవారం ఏపీ ఆర్జీయూకేటీ డీన్ దువ్వూరి శ్రావణి ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు ఆవిష్కరణలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ వెంకటేశ్వరరావు, డీన్‌లు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి

• సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ

గన్నవరం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరు ఐకమత్యంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కలసి పని చేయాలని ఆ సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం గుడివాడ డివిజన్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి సంఘం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంఘం డివిజన్ అధ్యక్షుడు వి.హరికృష్ణ మాట్లాడుతూ పలువురు గ్రేడ్-4 కార్యదర్శులు తమకు నాలుగు నెలల నుంచి వేతనాలు రావడం లేదని తెలిపారు. వీరి జీతాల సమస్యలను సబ్ ట్రెజరీ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని సంఘ నేతలు భరోసా ఇచ్చారు. ఎంపీడీవో టి.స్వర్ణలత, డిప్యూటీ ఎంపీడీవో భారతి, సంఘం జిల్లా అధ్యక్షుడు కె.నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కె.రామ్మోహనరావు, గుడివాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి టి.లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ చోరగుడి ప్రసాద్, మండల అధ్యక్షుడు చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ

ఎస్ఎన్ పాలెంలో పశువైద్య శిబిరం

హనుమాన్‌జంక్షన్‌రూరల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : ఎస్ఎన్ పాలెంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని శుక్రవారం సర్పంచ్ అడపా అంజిబాబుతో కలిసి బాపులపాడు సహాయ సంచాలకులు ప్రమీలారాణి ప్రారంభించారు. సెక్స్ సార్టెడ్ సెమన్‌పై అవగాహన కల్పించారు. పశువైద్య శిబిరంలో చూడికట్టని15 పశువులకు, వివిధ వ్యాధులతో ఉన్న 22 పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు చేశారు. మేకలు తదితర జీవాలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. గన్నవరం లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజన్సీ వీఏఎస్ డాక్టర్ హరిత, కానుమోలు పశువైద్యాధికారి డాక్టర్ రేవతి, డాక్టర్ ప్రసన్న, ఉపసర్పంచ్ సాంబశివరావు, పాల సొసైటీ అధ్యక్షుడు గుర్రపు సుబ్రహ్మణ్యం, పాల్గొన్నారు.

రైళ్లలో మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నిరసన

పెనమలూరు, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి) : మండల ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో రైళ్లలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా శుక్రవారం తాడిగడప కట్టపై ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మండల ఐద్వా కార్యదర్శి పాతాళలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే రైలులో మహిళల బోగీలో ఆగంతకుడు మహిళను కత్తిలో బెదిరించి అత్యాచారం చేసిన విషయాన్ని ప్రస్తావించి ఖండించారు. కార్యక్రమంలో రమణ, భవాని, రమ, వాణి తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్

ఉంగుటూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోని నెహ్రూ యువకేంద్రం(విజయవాడ)ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ జీవీకేఎస్‌వీ ప్రసాద్‌తో కలిసి చైర్మన్ సుంకర రామబ్రహ్మం క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం చైర్మన్ రామబ్రహ్మం మాట్లాడుతూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచడంలో విద్యార్థులకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈసందర్భంగా వాలీబాల్, షాట్‌పుట్, రన్నింగ్, కబడ్డీ వంటి ఆటలపోటీలను విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా నిర్వహించారు. ఆయా ఆటలపోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కళాశాల యాజమాన్యం, నెహ్రూ యువకేంద్రం ప్రతినిధులు ప్రశంసాపత్రాలు, మెడల్స్, కప్పులు అందజేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి.శ్రీహరిబాబు, ఫిజికల్ డైరెక్టర్ సత్యనారాయణ, నెహ్రూ యువకేంద్రం ప్రతినిధులు, పాల్గొన్నారు.


విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేస్తున్న ప్రతినిధులు

డివిజన్ స్థాయి ఆటల పోటీలు ప్రారంభం

ఉయ్యూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఉయ్యూరు డివిజన్‌స్థాయి అండర్- 14, అండర్-17 బాలబాలికల టోర్నమెంట్ కమ్ సెలక్షన్ శ్రీవిశ్వశాంతి స్కూల్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు వాలీబాల్ పోటీలు నిర్వహించగా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, మొవ్వ మండలాల నుంచి 300 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఎంఈవో-2 సుధారాణి, హెచ్ఎం టీవీ నాగేశ్వరరావు, హాజరయ్యారు.

అందుబాటులో యూరియా

పెనమలూరు: మండలంలోని రైతులకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయాధికారిణి శైలజ తెలిపారు. రాబోయే రబీకాలానికి కూడా యూరియా అందుబాటులోకి వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ముందుగానే యూరియా నిల్వలు ఉంచుకోవద్దని సూచించారు. యూరియాను ధరకు మించి అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

గవాయ్‌పై దాడిని ఖండిస్తూ ర్యాలీ


తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

గన్నవరం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు మందా వేణుబాబు తెలిపారు. గవాయ్‌పై దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ సుప్రీం జస్టిస్‌పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవరపల్లి విక్టర్‌బాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కోట కృష్ణమోహన్, కొప్పుల కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలుశిక్ష

ఉయ్యూరు : చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి సంవత్సరం జైలు, రూ. 7,57,142 జరిమానా విధిస్తూ ఉయ్యూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కె. శ్రీహరి తీర్పునిచ్చారు. ఉయ్యూరుకు చెందిన దున్నల మాధవి నుంచి తేలుకుట్ల నాగరాజు 2020 డిసెంబరులో ప్రాంసరీ నోటు ద్వారా రూ. 2,50,000, ఫోన్‌పే ద్వారా రూ. 5,15,000 తీసుకుని బాకీ నిమిత్తం 2022 నవంబరులో ఐడీబీఐ బ్యాంకు చెక్కు ఇచ్చాడు. మాధవి ఆచెక్కును ఉయ్యూరు ఎస్‌బీఐలో జమ చేయగా తగిన సొమ్ములేదని తిరిగి రాగా కోర్టులో చెక్ బౌన్స్‌కేసు దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి ముద్దాయికి సంవత్సరం జైలు, రూ. 7,57,142 పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు. మాధవి తరపున సీనియర్ న్యాయవాది టి.చంటిబాబు వాదించారు.

వాట్సాప్ ద్వారా స్వచ్ఛరథం సమాచారం

హనుమాన్‌జంక్షన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ రథం(మొబైల్ సూపర్ బజార్)ను ప్రజలు సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలని బాపులపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి బీఎస్ పూర్ణేశ్వరి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర లో భాగంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛరథం సంచరించే సమాచారాన్ని ప్రజలకు వాట్సాప్ ద్వారా చేరవేసే కార్యక్రమాన్ని శుక్రవారం కార్యదర్శి ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది నిర్వహించారు. ఒకే సమయంలో సిబ్బంది అంతా వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేశారు.

జీఎస్టీపై అవగాహన

హనుమాన్‌జంక్షన్: సూపర్ సిక్స్-సూపర్ జీఎస్టీల పై గ్రామంలో శుక్రవారం హనుమాన్‌జంక్షన్ పట్టణ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు, కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీలపై ప్రచారం చేస్తూ అవగాహన కల్పించారు. ఏఎంసీ డైరెక్టర్ రాజేశ్వరరావు, యలమంచిలి వెంకటేశ్వరరావు, పొట్లూరి ఫణి పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

హనుమాన్‌జంక్షన్‌రూరల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : ఆరుగొలనులోని 33కేవీ సబ్‌స్టేషన్ మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఈఈ జి.బి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇండస్ట్రీ పార్టనర్‌షిప్ డ్రైవ్ పోస్టర్ ఆవిష్కరణ

కానూరు: నవంబరులో విశాఖలో జరిగే పార్టనర్‌షిప్ సమ్మిట్‌ను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం కానూరు న్యూ ఆటోనగర్‌లో ఇండస్ట్రీ పార్టనర్‌షిప్ డ్రైవ్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కానూరు న్యూ ఆటోనగర్ ఐలా సర్వీస్ కమిషనర్ సీతా మహాలక్ష్మి స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. న్యూ ఆటో నగర్‌లో పారిశుధ్యం మెరుగుపరచడం, వీధిదీపాలు సక్రమంగా వెలిగే విధంగా చూడటం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తామని సీతామహాలక్ష్మి తెలిపారు. ఐలా మేనేజర్ కరుణాకరెడ్డి పాల్గొన్నారు.

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ శిక్షణ ప్రారంభం

కానూరు : స్థానిక వీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈకార్యక్రమాన్ని ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ఎస్. విజయ భాస్కరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ అధ్యక్షుడు డాక్టర్ పి. నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ శివాజీబాబు,పాల్గొన్నారు.

రూ. 3 లక్షల విలువైన భూమి వితరణ

ప్రసాదంపాడు: నిడమానూరులోని ఉత్తరాంధ్రవాసుల సంఘ నాయకులకు రూ.3 లక్షల విలువైన భూమిని ఆ గ్రామ మాజీ సర్పంచ్ పరిమి రమేష్ కుమారుడు పరిమి వంశీ దానంగా శుక్రవారం అందజేశారు. ఆ భూమిలో భవనం నిర్మించి అందజేస్తానని సంఘానికి తెలిపారు. ఈ భవనాన్ని ఉత్తరాంధ్రవాసులకు చెందిన వారి కుటుంబ సభ్యుల మరణానంతర కార్యక్రమాలకు వినియోగించుకునేలా రూపొందిస్తామని వెల్లడించారు. పరిమి సింధూర, సర్పంచ్ శీలం రంగారావు, పరిమి విష్ణు, బొప్పన కృష్ణ, ఉత్తరాంధ్రవాసుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలి

ఉయ్యూరు: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు వరికోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ డివిజన్ పరిధిలో మండల తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. గోనె సంచుల లభ్యత, ధాన్యం రవాణాకు లారీలు, ట్రాక్టర్ల ఏర్పాటుపై ఆరా తీశారు.

లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం

హనుమాన్‌జంక్షన్‌రూరల్ : ఎస్ఎన్ పాలెం సచివాలయ ఆవరణలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో మెడివ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అధ్యక్షుడు పంచకర్ల రమేష్ చక్రవర్తితో కలిసి సర్పంచ్ అడపా అంజిబాబు ప్రారంభించారు. డాక్టర్ సుధ(ఈఎన్‌టీ), డాక్టర్ అభిషేక్(ఆర్థోపెడిక్), డాక్టర్ వినీల(గైనకాలజిస్ట్), డాక్టర్ స్పందన(డెంటల్) ఆధ్వర్యంలో 196మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

- ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుకు జాతీయ రహదారుల అధికారులకు ఆదేశం
- డ్రైవర్‌ను అప్రమత్తం చేసే ప్రత్యేక పరికరం రూపొందించిన ధనేకుల విద్యార్థులు

మచిలీపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రతా కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, బ్లాక్ స్పాట్ నివారణకు తీసుకున్న చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, ప్రమాదాల నివారణకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి నెంబర్. 65, జాతీయ రహదారి నెం.216లపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని, అవసరమైన చోట్ల ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నిమార్లు చెప్పినా అమర్చకపోవటం పట్ల ఆయన జాతీయ రహదారుల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది సరైనది కాదన్నారు. మచిలీపట్నంలోని ప్రధాన రహదారులపై బారికేడ్లకు బదులుగా ఎత్తు తక్కువగా ఉండే సిమెంట్ దిమ్మలు ఏర్పాటు చేయాలని, తద్వారా వాహన చోదకుడికి వచ్చే వాహనం కనిపించి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్నారు. జంక్షన్ల వద్ద పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గుర్తించి మరమ్మత్తులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినా, మగతతో వాహనం నడిపినా అప్రమత్తం చేసే ప్రత్యేక పరికరం పనితీరుపై గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డెమో ద్వారా వివరించారు. విద్యార్థులను కలెక్టర్ అభినందించి, అవసరానికి తగిన విధంగా మరింతగా అభివృద్ధి చేసి పరికరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సురేంద్రకు సూచించారు. వాహనాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు చర్యలు



రహదారి భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

తీసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజారవాణా అధికారికి సూచించారు. ఈ సంవత్సరం సెప్టెంబరులో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 63 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, వాటిలో 32 మృతి చెందగా 47 మంది గాయాలపాలయ్యారని, అత్యధికంగా జాతీయ రహదారులపై 20, రాష్ట్ర రహదారులపై ఐదు, ఇతర రహదారులపై ఏడు మరణాలు సంభవించినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వీటిలో అత్యధికంగా ద్విచక్ర వాహనాల వల్ల 12 మరణాలు, కార్లు, వ్యాన్లు, జీపుల వల్ల 10, లారీలు 5, ట్రాక్టర్ల వల్ల మూడు మరణాలు సంభవించినట్లు తెలిపారు.సమావేశంలో అదనపు ఎస్పీ వి.వి.నాయుడు, జిల్లా రవాణా అధికారి ఎన్‌యుఎన్‌ఎస్.శ్రీనివాస్, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, సమగ్ర శిక్ష అదనపు పీడీ ఆర్.కుముదిని సింగ్, డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ వెంకట్రావ్, జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు, జాతీయ, రాష్ట్ర రహదారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మాతృత్వ మరణాల నివారణపై దృష్టిపెట్టాలి : కలెక్టర్ బాలాజీ

మచిలీపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మాతృత్వ మరణాలు సంభవించకుండా ప్రత్యేక దృష్టి సారించాలనికలెక్టర్ డికె.బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యాధికారులతో కలెక్టరేట్‌లో ఆయన సమావేశమై ప్రసూతి మరణాలపై సమీక్షించారు. జిల్లాకు సంబంధించి రెండు ప్రసూతి మరణాలకు గల కారణాలను, వారికి చికిత్స చేసిన వైద్యులను, ఘటనా వివరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, మాతృత్వ మరణాలను నివారించాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా హైరిస్క్ ప్రెగ్నెంట్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వారి పరిధిలోని గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నప్పటికీ అవసరమైన వైద్యపరీక్షలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతున్నది లేనిది ఆరా తీయాలని సూచించారు. సమావేశంలో డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ వెంకట్రావ్, డీసీహెచ్ఎస్.డాక్టర్ శేషు, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్‌చంద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఇతర వైద్యులు, ఐసీడీఎస్ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.



గుడివాడలో రామ్‌రాజ్ షోరూమ్‌ను ప్రారంభిస్తున్న ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్

నాణ్యత, మన్నికకు చిరునామా రామ్‌రాజ్

- గుడివాడలో షోరూమ్‌ను ప్రారంభించిన డాక్టర్ మాగంటి శ్రీనివాస్

గుడివాడ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : మధ్య తరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో, నాణ్యత, మన్నికకు చిరునామాగా రామ్‌రాజ్ దుస్తులు నిలిచాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ శాఖ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్ అన్నారు. గుడివాడ బస్టాండ్ సెంటర్‌లో రామ్‌రాజ్ క్లాత్ షోరూమ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. డాక్టర్ మాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేస్తూ వస్త్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారన్నారు. సొంత ఫ్యాక్టరీలో తయారయ్యే దుస్తుల అమ్మకాలు చేపడుతూ, నాణ్యతలో రాజీపడకుండా తక్కువ ధరకు అందిస్తున్నారన్నారు. రామ్‌రాజ్ షోరూమ్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రముఖ వ్యాపారి గొడవర్తి శివరామకృష్ణ దంపతులు మొదటి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు టి.ఎస్.విసాంబశివరావు, పట్టణ ప్రముఖులు, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.



డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి పొందిన మచిలీపట్నం సౌత్ తహసీల్దార్ మధుసూదనరావును అభినందిస్తున్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది

ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మచిలీపట్నం సౌత్ తహసీల్దార్ పి.మధుసూదనరావు, అవనిగడ్డ తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, పెనమలూరు తహసీల్దార్ కలగర గోపాలకృష్ణ, విజయవాడ వెస్ట్ తహసీల్దార్ ఇంతియాజ్ పాషా, విజయవాడ నార్త్ తహసీల్దార్ మన్నె సూర్యారావులకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతు లు కల్పించారు. పదోన్నతి పొందిన మచిలీపట్నం సౌత్ తహసీల్దార్ మధుసూదనరావుకు శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ పి.కల్పన, ఆర్ఐ జి.శ్యామ్‌కుమార్, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ఎం.శారద, జూనియర్ అసిస్టెంట్ సిహెచ్. దినకర్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు కె.బి.ఎస్.నాగబాబు, వీఆర్ఏల సంఘం ప్రతినిధి సిహెచ్. సత్యనారాయణ అభినందనలు తెలిపారు.

పామర్రులో విద్యుత్ విజిలెన్స్ తనిఖీలు

పామర్రు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ విజిలెన్స్ సిబ్బంది 36 బృందాలుగా 26 గ్రామాల్లో 3237 సర్వీసులను తనిఖీ చేశారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన, అదనపు లోడ్ వాడుతున్న 276 సర్వీసులను గుర్తించి రూ.6.41 లక్షల జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే అపరాధ రుసుముతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విద్యుత్ విజిలెన్స్ ఈఈ సిహెచ్ వాసు, బందరు ఆపరేషన్స్ ఈఈ జి.గోవిందరావు, పామర్రు డీఈ కె.సుందరరావ ఏఈలు, సిబ్బంది తనిఖీలో పాల్గొన్నారు.

జస్టిస్ గవాయ్‌పై దాడి సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి

- ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ డిమాండ్
- పేటలో ఆత్మగౌరవ నిరసన ర్యాలీ

జగ్గయ్యపేట, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ దాడి న్యాయ వ్యవస్థపైనే కాకుండా దళితులపై దాడిగా భావించాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాకుడు మంద కృష్ణ పేర్కొన్నారు. జగ్గయ్యపేటలో ఎంఎస్పీ అనుబంధ సంఘాలు శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ నిరసన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మంద కృష్ణ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జస్టిస్ గవాయ్‌పై దాడి సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి కారణమైన వ్యక్తిని, అతని వెనుక ఉన్న శక్తులను తేల్చకుండా వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ అనాగరిక చర్యలపై ఎంఎస్పీ ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళనలు జరుగుతున్నాయని, త్వరలో చలో హైదరాబాద్, చలో అమరావతి, చలో చెన్నై తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దాడి సంఘటనపై సమగ్ర విచారణ జరిపే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు గోపీ, అన్నె పాగ కాంతారావు, ఎం.దావీదు, మల్లెల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.



ఆత్మగౌరవ నిరసన ర్యాలీలో పాల్గొని, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న మంద కృష్ణ

మీడియేటర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో వివిధ కమిటీల్లో మీడియేటర్లుగా పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి. రామకృష్ణయ్య పేర్కొన్నారు. ఈనెల 28లోగా అర్హత, ఆసక్తిగల న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీనియర్ న్యాయ వాదులతో పాటు సోషల్ వర్కర్లు, న్యాయ విషయ నిపుణులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

యువజనోత్సవాలు 28న

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతీ యువకుల కళా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈనెల 28న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి యు.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు యు వతీ యువకులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఫోక్ సాంగ్స్, స్టోరీ రైటింగ్, పెయింటింగ్, డిక్లమేషన్, పొయట్రీ, సైన్స్ ఇన్నోవేషన్‌లో పోటీలు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు 27లోగా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.

మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తుకు గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్లు డీఈవో పి.వి.జె. రామారావు తెలిపారు. ఇదే చివరి అవకాశంగా పేర్కొన్నారని, అభ్యర్థులు 25లోగా దరఖాస్తు చేసుకుని 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. బీసీ, ఓబిసి విద్యార్థులు రూ. 100, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రూ. 50 చెల్లించాలన్నారు. ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తులు పంపాలన్నారు.

జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌కు ముగ్గురు విద్యార్థినుల ఎంపిక

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో శనివారం జరిగే జాతీయ సైన్స్ సెమినార్ కృష్ణాజిల్లా నుంచి ముగ్గురు విద్యార్థినులు ఎంపికైనట్లు డీఈవో పి.వి.జె.రామారావు తెలిపారు. పెనమకూరు విద్యార్థి జి.స్రవంతి, అంగలూరు విద్యార్థి ఎస్.షీలారాణి, మచిలీపట్నం రుస్తుంబాద బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్. వాగ్దేవి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి, విజయవాడలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి జాకీర్ అహమ్మద్‌ను సంప్రదించాలన్నారు.

చిత్రజ్యోతి

★ SINCE 1965 ★

పంచాయతీ సెక్రటరీ



వింటేజ్ కపుల్ శివాజీ, లయ మరోసారి కలసి నటిస్తున్న చిత్రం నిర్మాణదశలో ఉంది. ఈటీవీ విన్‌తో కలసి శివాజీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్‌గా నటిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ చిత్రం నుంచి శివాజీ లుక్ విడుదల చేశారు. తన కుటుంబంతో కలసి దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి పటాసులు తీసుకెళుతున్న లుక్ అది. అన్యాయాన్ని సహించని వ్యక్తిగా, నిజాయతీపరుడిగా శివాజీ ఇందులో నటిస్తున్నారు. భార్యాబిడ్డలే అతని ప్రపంచం, వాళ్ల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడని వ్యక్తి పాత్రలో శివాజీ అభినయం ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు సుధీర్ శ్రీరామ్ చెప్పారు. చిత్రం టైటిల్, ఇతర విశేషాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. అలీ, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

వంద శాతం హిట్ కొడతాం

సుధీర్ బాబు



సుధీర్ బాబు ప్రధాన పాత్రధారునిగా దర్శకద్వయం వెంకటేశ్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'జటాధర'. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ప్రిన్స్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో భూత పిశాచాలు, శాపగ్రస్త ఆలయాలు, ఆధ్యాత్మిక యుద్ధాలను కళ్లు తిప్పుకోలేని విధంగా చూపించారు. సుధీర్ బాబు నేలపై ఉన్న రక్తం తాగుతూ తపస్సులోకి వెళ్లే సన్నివేశం ఒళ్లు జలదరింపజేస్తుంది. భయానక సన్నివేశాలతో పాటు భారతీయ పురాణ వైభవాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కించారు. అనంతరం నిర్వహించిన వేడుకలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ 'ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంది. అంతకు మించిన భావోద్వేగాలుంటాయి. ధన పిశాచి పాత్రలో సోనాక్షి సిన్హా అదరగొట్టారు. ప్రేక్షకుల డబ్బులకు విలువ ఇచ్చినప్పుడు సినిమా వంద శాతం విజయం సాధిస్తుంది. 'జటాధర' కూడా వంద శాతం హిట్ కొడుతుంది. నవంబరు 7న కుటుంబ సభ్యులందర్నీ సినిమాకు తీసుకెళ్లండి' అని అన్నారు. నటి శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ 'చాలా రోజుల తర్వాత 'జటాధర'తో తెలుగులో నటించడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.

విజయం సాధించాం

సిద్ధు జొన్నలగడ్డ



"తెలుసు కదా' సినిమా చేయాలని అనుకున్నప్పుడు నా మనసులో ఒక భయం ఉండేది. ఆ భయం యాక్టర్‌గా కాదు రైటర్‌గా. ప్రతీ సన్నివేశంలో పంచులు లేకుండా ప్రేక్షకుల్ని మెప్పించగలమా అనే సందేహం ఉండేది. ఈ రోజు ఆ భయం పోయింది. థియేటర్ల ఎదుట హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తుంటే మేము విజయం సాధించామనే ఆనందం కలిగింది. సినిమాకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని అన్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా నీరజ కోన తెరకెక్కించిన చిత్రం 'తెలుసు కదా'. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. చిత్ర దర్శకురాలు నీరజ కోన మాట్లాడుతూ 'సినిమాకు వస్తున్న స్పందనను చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఉంది. చిత్ర కథలో మేము కనెక్ట్ అయిన పాయింట్‌తో ప్రేక్షకులు కూడా అంతే అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. మా నిర్మాతలు విశ్వ గారు, కృతి గారు, హీరో సిద్ధు, హీరోయిన్లు రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి, చిత్ర బృందం మొత్తానికి కృతజ్ఞతలు' అని అన్నారు. నటుడు వైవా హర్ష మాట్లాడుతూ 'మా చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని చెప్పారు.

సందేశాత్మకం

జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ప్రభుత్వ సారాయి దుకాణం'. దైవ నరేశ్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మిస్తున్నారు. చిత్రబృందం ఇటీవలే టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'మా సినిమా ప్రచార చిత్రాలకు చక్కని స్పందన వచ్చింది. కథానుసారం తెలంగాణ యాసలో కొన్ని పాత్రలు పలికిన సంభాషణలను కొందరు విమర్శించారు, కానీ సినిమా ఎవరినీ కించపరిచేలా ఉండదు. సందేశాత్మకంగా ఉంటుంది' అని చెప్పారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు.





అనుబంధాలను ఆవిష్కరించే చిత్రం

'నేను నటించే సినిమాలు చాలా బావుంటాయి అనే ఇమేజ్‌ను ప్రేక్షకుల దగ్గర తెచ్చుకోవాలనేదే నా ప్రయత్నం. అది 'కె-ర్యాంప్' చిత్రంతో పూర్తిగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది. కుటుంబ అనుబంధాలను తెరపై గొప్పగా ఆవిష్కరించే చిత్రమిది' అని కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన కథానాయకుడిగా జైన్స్ నాని దర్శకత్వం వహించిన చిత్రం 'కె-ర్యాంప్'. రాజేశ్ దండా, శివ బొమ్మక్ నిర్మించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. జైన్స్ నాని మాట్లాడుతూ 'మా సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. వాటిని ప్రేక్షకులు చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ప్రథమార్థంలో ప్రేమకథా, ద్వితీయార్థంలో కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి' అని చెప్పారు.

బ్రాయిలర్ ధరలు

అమరావతి (రూ.లలో)

బ్రాయిలర్ బర్డ్	135, 144, 155
చికెన్ విత్ స్కిన్	260
చికెన్ స్కిన్‌లెస్	270



నెక్ కోడిగుడ్డు ధర (100)

విజయవాడ జోన్ రైతు ధర రూ. 560

అష్టలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు

గుడివాడ రూరల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): చిన ఎరుకపాడులో వేంచేసి ఉన్న అష్టలక్ష్మీ ఆలయంలో ఆలయ ట్రస్టీ సభ్యులు, భక్తుల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ బొప్పాడి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ట్రస్టీ సభ్యులు, అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.



ప్రత్యేక అలంకరణలో అమ్మవారు



సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మాధవి

ఒత్తిడి లేని జీవితం విజయ తీరానికి చేరుస్తుంది

కూచిపూడి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఒత్తిడి లేని జీవితం మనుష్యులను విజయ తీరానికి చేరుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మొవ్వ వీఎస్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం ట్రస్ట్ మేనేజ్‌మెంట్ వర్క్ షాపు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.మాధవీ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మార్పు ట్రస్ట్ ప్రాజెక్టు మేనేజర్ సౌమ్య లక్ష్మీ ప్రియాంక పలు విషయాలపై విద్యార్థులకు, అధ్యాపకులకు అవగాహన కల్పించారు. పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి ప్రభావం ఏ మేరకు ఉంటుంది, దాని వల్ల కలిగే దుష్పరిణామాలు, ఒత్తిడి అధిగమించే విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కేఆర్.మంజుల, టి.శ్రీకాంత్, కరుణశ్రీ, రఫియా, మొవ్వ జడ్పీ పాఠశాల హెచ్‌ఎం ఉమశ్రీ పాల్గొన్నారు.

తవ్వారు .. వదిలేశారు

- రహదారికి అసంపూర్తిగా ప్యాచ్‌వర్కులు
- ప్రయాణికులకు తప్పని సర్కస్ ఫీట్లు
- పట్టించుకోని అధికారులు

(తోట్లవల్లూరు - ఆంధ్రజ్యోతి) : తోట్లవల్లూరు-ఉయ్యూరు ఆర్అండ్‌బీ రోడ్డుకు మరమ్మతులు అసంపూర్తిగా చేయటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ గతుకుల రోడ్డుపై కనకదుర్గమ్మకాలనీ వద్ద, మెయిన్ సెంటర్లో ప్యాచ్‌వర్కులు పూర్తి చేశారు. దీంతో ప్రజలకు గోతుల సమస్య తప్పింది. కాని దళితవాడ సెంటర్లో, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఎక్సకవేటర్‌తో పాత గోతులను పెకలించి ప్యాచ్‌వర్కు చేయకుండా వదిలేయటంతో నెల రోజులుగా వర్షాలకు ఈ గోతులు చెరువుల్లా తయారయ్యాయి. ఎక్సకవేటర్‌తో తవ్వటంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ గొయ్యి ఏర్పడి వర్షం మురుగు నిలిచి పచ్చగా తయ్యారయింది. ఇక్కడ ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పుకోవటానికి వీల్లేకుండా ప్రమాదకరంగా ఉందని వాహన డ్రైవర్లు చెపుతున్నారు. లారీ, బస్సు ఎదురైతే ప్రమాదాలకు గురికావలసి వస్తోందని ద్విచక్రవాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.

రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి



స్థానిక దళితవాడ సెంటర్, రెవెన్యూ కార్యాలయం వద్ద ఆర్అండ్‌బీ రోడ్డుపై భారీ గుంటలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాహనదారులు ప్రతిరోజు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ గోతులను గ్రావెల్‌తో పూడ్చితే సమస్య నుంచి బయట పడగలము.

మట్టా రాజు, ఆటో డ్రైవర్, తోట్లవల్లూరు



ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఆర్అండ్‌బీ రహదారిపై గోతులు



తహసీల్దార్ కార్యాలయం వద్ద వెడల్పాటి గొయ్యి

నిధుల్లేక మరమ్మతులు ఆపేశాం

నిధులు లేకయినా తోట్లవల్లూరు రోడ్డుకు ప్యాచ్‌వర్కులు చేశాం. దళితవాడ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఎక్సకవేటర్‌తో తవ్వి ప్యాచ్‌వర్కు చేద్దామనుకున్నాం. నిధులు లేక ఆపేయాల్సి వచ్చింది.

మల్లిఖార్జునరావు , ఆర్అండ్‌బీ ఏఈ

ల్యాప్‌టాప్ వితరణ

గుడివాడ , అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక రాజేంద్రనగర్‌లోని జి.వి పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం ధనేకుల ఇంజినీరింగ్ కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థిని ఆది అంకితకు రూ.60వేలు విలువగల లాప్‌టాప్‌ను రోటరీ క్లబ్ సభ్యులు అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు నాగేశ్వరరావు,కార్యదర్శి గుళ్లపల్లి కిరణ్‌బాబు, పూర్వ అధ్యక్షుడు యలమంచిలి రెడ్డియ్యచౌదరి, టీఎన్‌రాజశేఖర్, రమణమూర్తి, పాల్గొన్నారు.

రిక్షా కార్మికుడికి గాయాలు

గుడివాడ, : స్థానిక ధనియాలపేటకు చెందిన వండ పండు నారాయణ తన రిక్షాకు మోటారు బిగించుకున్నాడు. శుక్రవారం స్థానిక గౌరీశంకరపురంలోని పాత పోలీస్‌స్టేషన్ వద్ద వెనుక నుంచి ఎవరో తన వాహనాన్ని ఢీకొట్టారనే భావనతో రిక్షాను వేగంగా నడపడంతో కిందపడి గాయపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు తెలిపారు.



జీఎస్టీ తగ్గింపుతో పేదలకు మేలు

● ఎంపీడీవో రవికాంత్

తోట్లవల్లూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : జీఎస్టీ తగ్గింపు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని, దీనిపై ప్రజలందరు అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో రవికాంత్ అన్నారు. తోట్లవల్లూరులో శుక్రవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. వ్యాపారులందరూ తగ్గించిన జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందేలా సహకరించాలని ఎంపీడీవో విజ్ఞప్తి చేశారు. ఎమ్మెస్కేలు ఎం విజయలక్ష్మీ, ఎ దుర్గాభవానీ, పాల్గొన్నారు.

గుడివాడ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కూటమి నాయకులు పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం స్థానిక ఏలూరురోడ్డులోని ప్రజావేదిక నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థల వద్దకు వెళ్లి నాయకులు జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గోకవరపు సునీల్, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మజ్జాడ నాగరాజు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగానికి, విద్యార్థులకు జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడుశ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి రంగప్రసాద్, ఎంపీడీవో బి.వై విష్ణుప్రసాద్, ఈవోపీఆర్‌డీ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.



తోట్లవల్లూరులో..



గుడివాడలో..

బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి

● తహసీల్దార్ గురుమూర్తి

నందివాడ, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి) : నందివాడ మండలంలో బాణసంచా దుకాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న గ్రామాలకు వెళ్లి స్థల పరిశీలన చేసినట్లు తహసీల్దార్ గురుమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని నలుగురు వ్యక్తులు బాణసంచా దుకాణాలకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో శుక్రవారం జనార్దనపురంలో రెండు చోట్ల, పోలుకొండ-1, ఇలపర్రు 1 షాపుల స్థలాలను గుడివాడ అగ్నిమాపక శాఖాధికారి కుమార్, ఆర్ఐ గణేష్, నందివాడ హెడ్ కానిస్టేబుల్ జగన్, వీఆర్వోలతో వెళ్లి స్థల పరిశీలన చేసినట్లు తెలిపారు.



నందివాడలో..



పామర్రులో..

పామర్రు : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన పామర్రులో అనుమతి పొందిన దుకాణదారులకు నిర్దేశిత ప్రాంతంలోనే టపాసుల విక్రయాలు జరపాలని డిప్యూటీ తహసీల్దార్ జి.గోపాల్ ఆదేశించారు. స్థానిక చల్లపల్లి రోడ్డులో గల జగపతినగర్‌లో దుకాణదారులకు కేటాయించిన స్థలాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుకాణాలకు అనుమతి పొందిన వారు వారికి కేటాయించిన షాపుల ద్వారానే అమ్మకాలు జరగాలని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎక్కడపడితే అక్కడ టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అగ్నిమాపకశాఖ అధికారి రాంబాబు, అన్సార్, ఏ.రాము పాల్గొన్నారు.

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

● యలవర్తి శ్రీనివాసరావు

గుడివాడ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లోనూ నైపుణ్యతను ప్రదర్శించి ఉద్యోగ అవకాశాలను సాధించుకోవాలని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో గుడివాడ డివిజన్‌లోని 12మండలాల స్కూల్ గేమ్స్ సెలక్షన్ పోటీలను నిర్వహించారు. వాలీబాల్, చెస్, యోగా అంశాల్లో అండర్-14,17 కేటగిరిల్లో బాలుర, బాలికలకు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన యలవర్తి మాట్లాడుతూ జిల్లాలో క్రీడలకు అనువైన స్థలం ఉన్న స్టేడియంలో నేటి వరకు జాతీయస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించామన్నారు అనంతరం అండర్-14,17 విభాగాల్లో డివిజన్ జట్లను ఎంపిక చేశారు. స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, డీవైఈవో రవికుమార్, ఎంఈవోలు బాలాజీ, సురేష్, గోపాల్‌నాయక్, స్కూల్ గేమ్స్ ఇన్‌చార్జ్ కిరణ్‌కుమార్, విశ్రాంత వ్యాయామోపాధ్యాయులు ప్రసాద్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసరావు

విద్యార్థులు ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలి

● దువ్వూరి శేషగిరి

గుడ్లవల్లేరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : రక్షణ రంగంలో ఇంజనీర్లది కీలక పాత్రని తదనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో పరిశోధనల దిశగా, నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని కేరళలోని కొచ్చి నేవల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫీ లేటొరేటరీ డీఆర్‌డీవో ఉన్నత స్థాయి శాస్త్రవేత్త దువ్వూరి శేషగిరి అన్నారు. శుక్రవారం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల లో అధ్యాపకులు, విద్యార్థులకు గగన లక్ష్యాలను గుర్తించే రాడార్- భారత దృక్కోణం అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శేషగిరి మాట్లాడుతూ యుద్ధాలలో రక్షణ రంగంలో రాడార్ ఒక కీలకమైన ఆయుధంగా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుర్రా కరుణకుమార్, డైరెక్టర్ డాక్టర్ పి.సిద్ధయ్య, యాజమాన్య సలహాదారు డాక్టర్ పి.రవీంద్రబాబులు సన్మానించారు. అనంతరం కళాశాలను ఆయన విజిట్ చేశారు. కళాశాల వైస్‌ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.కోదండరామారావు, డాక్టర్ ఎంఆర్‌సీహెచ్ శాస్త్రి, డైరెక్టర్ పి.జి.సి.ఆర్.డి డాక్టర్ జి.ఎస్.ఎన్.ఆర్.వి ప్రసాద్, డైరెక్టర్ ఏఎస్‌పి డాక్టర్ ఎం.కామరాజు, కన్వీనర్ డాక్టర్ వై.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.




ఇంజనీరింగ్ విద్యార్థులకు వివరిస్తున్న డీఆర్‌డీవో శాస్త్రవేత్త శేషగిరి



సభ్యత్వ నమోదులో ఇమ్మానుయేలు, ఉపాధ్యాయులు

12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలి

తోట్లవల్లూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించటంలో తమ యూనియన్ ముందుటుందని కృష్ణాజిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు పీకా ఇమ్మానుయేలు అన్నారు. తోట్లవల్లూరు, బొడ్డపాడు, వల్లూరుపాలెం, రొయ్యూరు, చాగంటిపాడు, భద్రిరాజుపాలెం గ్రామాల్లోని పాఠశాలలను శుక్రవారం ఇమ్మానుయేలు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పర్యటించి సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజు, మండల ఎస్టీయూ అధ్యక్షుడు ఐ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పి రవి, ఆర్థిక కార్యదర్శి బాలరాజు పాల్గొన్నారు.



క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు

వీకేఆర్ అండ్ వీఎన్‌బీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

గుడివాడ : స్థానిక వీకేఆర్ అండ్ వీఎన్‌బీ ఇంజినీరింగ్ కళాశాలలో చెన్నైకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ "డెల్ఫి- టీవీఎస్" హెచ్ఆర్ మేనేజర్లు పురుషోత్తమన్, తమిళ్ సెల్వన్‌లు బీటెక్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు 150మంది విద్యార్థులు హాజరయ్యారు. రాత పరీక్ష, టెక్నికల్ రౌండ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో 29మంది విద్యార్థులు ఎంపికయ్యారు. బెంగళూరుకు చెందిన "టాప్ అకాడమీ" హెచ్ఆర్ మేనేజర్ ధరమాన మోహిత్ ప్రాంగణ ఎంపికల్లో 110మంది విద్యార్థులకు గాను 14మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు సాధించారు. వీరికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.హెచ్.వి ప్రసాదరావు నియామపకత్రాలను అందజేశారు. కళాశాల కార్యదర్శి వేములపల్లి కోదండరామయ్య, డైరెక్టర్ బి.కల్యాణ్‌కుమార్, ప్లేస్‌మెంట్ అధికారి ఎస్.నవీన్‌కుమార్ పాల్గొన్నారు.

రక్తదానంతోనే మరొకరికి ప్రాణదానం

● డాక్టర్ మాగంటి శ్రీనివాస్

గుడివాడ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : రక్తం అందించడం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని ఐఎంఏ గుడివాడ శాఖ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గుడివాడ శాఖ, ఏపీ వాలంటరీ బ్లడ్ సెంటర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన రక్తదాతలకు పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని, శిబిరం విజయవంతమవ్వడంపై వైద్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరంలో వైద్యులు, క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ పునుకొల్లు శ్రీనివాస్, డాక్టర్ దేవరపల్లి సూరజ్, డాక్టర్ ఉండవల్లి సురేష్‌బాబు, డాక్టర్ పొట్లూరి వంశీకృష్ణ, డాక్టర్ పిన్నమనేని శ్రీరామకృష్ణప్రసాద్, డాక్టర్ సోమూరి రాజా, డాక్టర్ అజయ్‌రాజ్, మెడికల్ అధికారి సుందరయ్య, వీకెఆర్ అండ్ వీఎన్‌బీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్ మాగంటి

గవాయ్‌పై దాడిని నిరసిస్తూ నిరసన

కూచిపూడి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్.గవాయ్‌పై దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మొవ్వలో సంఘ నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గవాయ్‌పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ మస్తాన్‌కు వినతిపత్రం అందజేశారు. శీలం రాంబాబు, పసుమర్తి దినేష్ మాదిగ, సిద్దెల జయరాజు, బొకినాల కృష్ణ, శ్రీనివాసరావు, అబ్రహం, కోటయ్య పాల్గొన్నారు.

సత్యదేవుని ఆలయ అభివృద్ధికి విరాళాలు



విరాళం అందజేస్తున్న కుంచపర్తి నాగమురళి

గుడ్లవల్లేరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : రెండవ అన్నవరంగా ఖ్యాతిగాంచిన గుడ్లవల్లేరులో వేంచేసియున్న రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం గోపుర జీర్ణోద్ధరణ, ఆలయ అభివృద్ధి పనులకు పలువురు భక్తులు తమ విరాళాలను శుక్రవారం నిర్మాణ కమిటీకి అందజేశారు. కాగితం ఆదినారాయణ, జానకీదేవి దంపతులచే హుండీల ఏర్పాటుకై రూ.18 వేలు, ఆలయంలో, మండపంలో ఫ్యాన్‌ల ఏర్పాటుకు కుంచపర్తి నాగమురళి(మెడికల్ మురళి) రూ.22,500లు, కూరాడ గ్రామానికి చెందిన కారే నాగేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు కారే సత్యనారాయణ రూ.11116 లు, రూ.36 వేల విలువ చేసే కంచు గంటను ఆలయానికి అందజేశారు. చావా వెంకటేశ్వరరావు రూ.15,232 లు, కాకాని రామకృష్ణ రూ.15,000 లు, చెరుకు శ్రీనివాసరావు రూ.13,000లు, కాకాని వెంకటేశ్వరరావు రూ.10వేలు, రామిరెడ్డి మురళీ మోహనరెడ్డి రూ10,116 లు నిర్వాహకులకు అందజేశారు. కార్యక్రమంలో వల్లభనేని వెంకటరావు, ఈడ్పుగంటి ఉమామహేశ్వరరావు, వల్లభనేని వెంకటసుబ్బారావు చౌదరి, వల్లభనేని బాపయ్యచౌదరి, కాకాని రామారావు, పోలవరపు వెంకటరావు, యలమంచిలి రామకోటేశ్వరరావు, మురాల నరేష్, కె.రవి, సనకా నాని తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల హుండీ లెక్కింపు 22న

గుడివాడ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : ఈ నెల 22వ తేదీ ఉదయం 10గంటలకు స్థానిక వేంకటేశ్వరస్వామి దేవస్థానం, మధ్యాహ్నం 2 గంటలకు గౌరీశంకరస్వామి దేవస్థానాల హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయాల కార్యనిర్వహణాధికారి కందుల వేణుగోపాలరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లెక్కింపులో పాల్గొనేవార తమ ఆధార్‌కార్డు నకలను దేవస్థాన కార్యాలయంలో సమర్పించాలని కోరారు.

గుడివాడ ఐసీడీఎస్ ఇంచార్జ్ సీడీపీవోగా ఎం.పద్మావతి

గుడివాడ రూరల్ : గుడివాడ ఐసీడీఎస్ ఇంచార్జ్ సీడీపీవోగా ఎం.పద్మావతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గత నాలుగు రోజుల క్రితం సీడీపీవోగా పని చేస్తున్న విజయ ఫ్లోరెన్స్ సస్పెండ్ కాగా, ఈమెను ఇంచార్జ్ సీడీపీవో పద్మావతిని నియమించారు.

జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన

గుడివాడ రూరల్ : జూనియర్ డాక్టర్లు గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నందున మోటూరు పీహెచ్‌సీ ఏఎన్ఎంలు, సిబ్బంది శుక్రవారం ఉదయం మోటూరు పీహెచ్‌సీలో సంఘీభావం తెలిపారు. జూనియర్ డాక్టర్ల కోర్కెలు తీర్చాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి సంఘీభావం తెలియజేశారు. వారి సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని కోరారు.

ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి

గుడివాడ : స్థానిక యానాదుల కాలనీకి చెందిన తేళ్ల శివాజీ భార్య దుర్గాభవాని అప్పుల బాధతో ఈనెల 15వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తొలుత ఆమెను స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు భర్త శివాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఏఎస్సై ఐ.జయబాబు తెలిపారు.



బ్రాయిలర్ ధరలు



అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్ బర్డ్	135, 144, 155
చికెన్ విత్ స్కిన్	260
చికెన్ స్కిన్‌లెస్	270

నెక్ కోడిగుడ్డు ధర (100)

విజయవాడ జోన్ రైతు ధర రూ. 560

బాలికల వసతిగృహం తనిఖీ

మోపిదేవి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ బాలికల ప్రత్యేక హాస్టల్‌ను జిల్లా వయోజన విద్యాధికారి, మండల ప్రత్యేకాధికారి హాజీ బేగ్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వసతిగృహంలో బాలికలకు గదులు చాలడం లేదని, గతంలో హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ప్రత్యేకాధికారి దృష్టికి వసతిగృహ సంక్షేమాధికారి లక్ష్మి తీసుకొచ్చారు. కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళతానని హాజీ బేగ్ తెలిపారు.



విద్యార్థినులతో మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి హాజీ బేగ్

అనారోగ్యంతో గురుకుల విద్యార్థి మృతి

మోపిదేవి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో మోపిదేవి బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న ఆరేవరపు భార్గవ్(17) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోడూరు మండలం ఊటగుండం గ్రామానికి చెందిన ఆరేవరపు వెంకటేశ్వరరావు కుమారుడు భార్గవ్ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఈనెల 14న జలుబుగా ఉండటంతో పాఠశాలలోని స్టాఫ్ నర్సు వద్ద ట్యాబెట్లు తీసుకున్నాడు. 15న సాయంత్రం స్టాఫ్ నర్సు ద్వారా విద్యార్థి ఆరోగ్యంపై ప్రిన్సిపాల్ వీర రవి, ఆరా తీశారు. ఆయాసం, దగ్గు, జలుబు ఉన్నాయని చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారని, మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడని తెలిపారు. ఉపాధ్యాయులు ఊటగుండం వెళ్లి విద్యార్థి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.

జీఎస్టీ 2.0తో ప్రజలకు మేలు

● ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు మేలు చేకూరుతుందని, జీఎస్టీ సంస్కరణలు చేసి ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. శుక్రవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 45వ డివిజన్ జిల్లా కోర్టు సెంటర్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులకు ఉపయోగపడే స్పోర్ట్స్ మెటీరియల్‌ను అందజేశారు. టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి పి.వి.ఫణికుమార్, బీజేపీ నాయకులు పంతం వెంకట గజేంద్ర, జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి కె.ఝాన్సీ, నాయకులు సన్నిధి నాగసాయి, ఎం. సుబ్బారావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులతో కొనకళ్ల నారాయణరావు, గొర్రెపాటి గోపీచంద్, మోటమర్రి బాబాప్రసాద్ బాల్ బ్యాడ్మింటన్ ఆడారు.



జీఎస్టీపై సమావేశం నిర్వహించాక ఇండోర్‌స్టేడియంలో క్రీడాకారులతో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, టీడీపీ నేత గొర్రెపాటి గోపీచంద్

పెడనలో ర్యాలీ

పెడన: సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ, పురపాలక శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణల కారణంగా తగ్గిన టాయ్స్ స్పోర్ట్స్ సామగ్రి ధరలపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. ర్యాలీలో జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ అత్తిలి రంగమణి, మునిసిపల్ కమిషనర్ ఎల్.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.

పెడన రూరల్: సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌పై చెన్నూరు హైస్కూల్‌లో ప్రజలు, విద్యార్థులకు అధికారులు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో ఇచ్చిన రాయితీల వివరాలను వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ రంగమణి వివరించారు. ఎండీవో ఎ.అరుణకుమారి, ఎంఈవో సలోమి, హరనాథ్, ఆంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి

మోపిదేవి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. దేవస్థానం ఆధీనంలోని కోనేరు ప్రాంగణం, దేవస్థానం ప్రాంగణంలో సీజీఎఫ్ నిధులు రూ.1.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన, భూమిపూజ చేశారు. దేవదాయశాఖ ఆధ్వర్యంలో రూ. 1.20 కోట్లతో అదనంగా టాయిలెట్ బ్లాక్, కేశఖండన శాల నిర్మించనున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఎంపీపీ రావి దుర్గావాణి, జడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు, సర్పంచ్ నందిగం మేరీ రాణి, టీడీపీ, జనసేన, బీజేపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, పూషడపు రత్నగోపాల్, సనకా ప్రశాంత్ పాల్గొన్నారు.



అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

నాగుల చవితి పోస్టర్లు ఆవిష్కరణ

నాగుల చవితి సందర్భంగా ఈనెల 25వ తేదీన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను తెలిపే పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం ఆవిష్కరించారు.

ఇక నుంచి కల్యాణ మండపంలో నిత్యాన్నదానం

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకాన్ని కల్యాణ మండపానికి మార్పు చేశారు. ఒకేసారి 200 మంది భక్తులు కూర్చుని అన్నప్రసాదం స్వీకరించేలా ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. భక్తులకు ఆలయ ఉద్యోగులతో కలిసి ఈవో అన్నప్రసాదం వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ పర్యవేక్షకుడు మధుసూదనరావు, చెన్నకేశవ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న టీడీపీ నేతలు

గూగుల్ ఏర్పాటుతో రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం ఆరంభం

అవనిగడ్డ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసే గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రంలో సువర్ణాధ్యాయానికి దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. గూగుల్ డేటా సెంటర్ వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం అవనిగడ్డ వంతెన సెంటర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ల చిత్రపటాలకు టీడీపీ నేతలతో కలిసి ఆయన పాలాభిషేకం నిర్వహించారు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోతే, అభివృద్ధి కాముకుడైన సీఎం చంద్రబాబు, నిత్య కృషీవలుడైన ఐటీ మంత్రి నారా లోకేశ్, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల కృషితో నేడు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా రానున్న రోజుల్లో పలు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుందని, తద్వారా లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పరుచూరి దుర్గాప్రసాద్, బండే రాఘవ, మండలి రామ్మోహనరావు, ఘంటసాల రాజమోహనరావు, మేడికొండ విజయ్, దాసినేని శ్రీనివాసరావు, అడపా శ్రీను, కోట సాయి, కంచర్ల ఆనంద్, బచ్చు రమణ, మెరుగు సోమిరెడ్డి, దాసినేని సాంబయ్య, నంబూరి వెంకటేశ్వరరావు, మొగావత్ గోపి, గుగ్గిలం శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.



చల్లపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించిన బాలికా దినోత్సవ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

బాలికలు ఉన్నతంగా ఎదగాలి

చల్లపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): 'భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ప్రథమ ప్రాధాన్యం ఉంది. విద్యారంగంలో బాలికలు ముందు వరుసలో ఉంటున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని చదువులో ప్రతిభచూపి అన్నిరంగాల్లోనూ రాణించాలి. ఉన్నతంగా ఎదగాలి.' అని బాలికలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. చల్లపల్లి గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పీడీ ఎం.ఎన్.రాణి అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ బాలికా దినోత్సవ జిల్లాస్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేకాధికారి పి.సాయిబాబు, ఎంపీపీ కోట విజయరాధిక, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి, సీఐ కె.ఈశ్వరరావు, ట్రైనీ ఎస్ఐ కె.శ్రీలత, ఎంపీడీవో ఆనంద కుమారి, ఎంఈవో పి.వెంకటేశ్వరరావు, కార్యదర్శి పి.వి.మాధవేంద్రరావు, సీడీపీవోలు ఎస్.ప్రసన్న విశ్వనాథ, శేషుకుమారి, మంగ, సముద్రవేణి, బేబి సుకన్య, గ్లోరి, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

జడ్పీ పాఠశాలలో బాలికాదినోత్సవం

నాగాయలంక: జడ్పీ పాఠశాల ప్లస్‌లో బాలికల దినోత్సవాన్ని, ర్యాలీని నిర్వహించారు. బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అంగన్వాడీ కార్యకర్త ఎం.నిర్మలా జ్యోతి వివరించారు. ఒకేషనల్ శిక్షణలో భాగంగా విద్యార్థులకు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. ఏఈ జి.వెంకట రాజు పవర్ మేనేజ్‌మెంట్ గురించి వివరించారు. హెచ్ఎం ఎ.సత్యనారాయణ, కె.ఉదయకుమార్ పాల్గొన్నారు.

పైడమ్మ దేవస్థానం పాలకమండలి ప్రమాణస్వీకారం

పెడన, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పైడమ్మ అమ్మవారి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారం శుక్రవారం దేవస్థానం ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులుగా బొడ్డు ఆనందరావు, మల్లంపల్లి శ్రీనివాసరావు, మామిడి సునీత, కోమట్ల సాంబశివరావు, బొల్లా ఎల్లారమ్మ, శీలం నాగసత్యనారాయణ, కోరుమిల్లి ఝాన్సీ, సేనాపతి దుర్గాభవాని చంద్రు వడ్డికాసులు, దాసు శ్యామ్ ప్రమాణ స్వీకారం చేశారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, దేవస్థానం ఈవో జి.వెంకట కృష్ణారావు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు యక్కల శ్యామలయ్య, బళ్ల ప్రసాద్, చందన నారాయణరావు, కమ్మగంటి బాబు, బొడ్డు దీక్ష, అనుముల పూర్ణ, జనసేన పార్టీ నాయకులు మట్టా శివపావని, మట్టా నాగరాజు, కూనపరెడ్డి రంగయ్యనాయుడు, బీజేపీ నాయకులు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా, కొల్లూరి రాధాకృష్ణ, పత్తిపాటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.



ప్రమాణస్వీకారం చేయిస్తున్న దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు

జస్టిస్ గవాయ్‌పై దాడి అమానుషం

మచిలీపట్నం టౌన్/పెడన/చల్లపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి అమానుషమని, దాడి చేసిన న్యాయవాది రాకేశ్ కిషోర్‌పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో నాయకులు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. చిట్టూరి అర్జునరావు, మట్టా గోపాలకృష్ణ, బండారు సోమేశ్వరరావు, జూనపూడి పృథ్వీ, గురివిందపల్లి విజయబాబు, చిట్టూరి యువరాజు, బేతపూడి రవి, నాని, విజయ్, బాలాజీ, ప్రభాస్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డీటీ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. కొక్కిలిగడ్డ నవీన్, కొడాలి ఏలియా, కొల్లూరు సురేంద్ర, కొక్కిలిగడ్డ రమేష్, మట్టా శ్రీనివాసరావు, తాడంకి శ్రీకాంత్, కొమ్ము మల్లిబాబు, బాబూరావు, చింతయ్య, శశిబాబు పాల్గొన్నారు. పెడనలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్ కె.అనిల్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు సీహెచ్ కొండయ్య, కె.బసవ, మరియదాసు, నాగరాజు తదితరులు నాయకత్వం వహించారు.



మచిలీపట్నంలో డీటీ సత్యనారాయణకు వినతిపత్రం అందిస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు



పెడనలో నిరసన తెలుపుతున్న ఎమ్మార్పీఎస్ నాయకులు



చల్లపల్లిలో డీటీ శ్రీలతకు వినతిపత్రం అందిస్తున్న ఎమ్మార్పీఎస్ నేతలు

షటిల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర పోటీలకు అనూష

అవనిగడ్డ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): షటిల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర పోటీలకు అవనిగడ్డ జడ్పీహైస్కూల్ ప్లస్‌లో ఇంటర్ చదువుతున్న గంజాల అనూష ఎంపికయిందని ప్రధానోపాధ్యాయుడు ఎం.నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈ నెల 16న విజయవాడలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-19 షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో అనూష అద్భుతమైన ప్రతిభ కనబర్చి, త్వరలో విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయిందని ఆయన తెలిపారు. అనూషను పీడీ మునగాల ఉదయ్ కుమార్, హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.



అనూషతో హెచ్ఎం నాగమల్లేశ్వరరావు

గోమాతకు సీమంతం

అవనిగడ్డ రూరల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దసరా మహోత్సవాలను పురస్కరించుకుని పులిగడ్డ కనకదుర్గమ్మ దేవాలయం వద్ద శుక్రవారం గోమాతకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు కనకదుర్గమ్మను దర్శించుకుని పూజలు చేశారు. 2 వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మండలి వెంకట కృష్ణారావు(బాబు) పర్యవేక్షించారు. గ్రామ ప్రముఖులు మండలి వెంకటేశ్వరరావు, మండలి భావన్నరాయణ తదితరులు పాల్గొని గోమాతకు సీమంతం నిర్వహించారు.



గోమాతకు సీమంతం నిర్వహిస్తున్న మహిళలు

విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు విద్యతో పాటు తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఆశించిన లక్ష్యాలను సాధించాలని కృష్ణా వర్సిటీ వీసీ కూన రాంజీ సూచించారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో స్టడీ గైడ్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కడియాల సునీత బృందం కెరియర్ గైడెన్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని వీసీ ప్రారంభించారు. గత ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో నూరుశాతం ఉద్యోగాలు సాధించారన్నారు. బహుళజాతి సంస్థలను క్యాంపస్ ఇంటర్వ్యూలకు తీసుకొస్తామన్నారు. అమరావతి విశ్వవిద్యాలయం ప్రతినిధి ప్రొఫెసర్ జి.వి.చలం, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.విజయకుమారి మాట్లాడారు.



మాట్లాడుతున్న కేయూ వీసీ కూన రాంజీ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కోడూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ సుధాకర్ తెలిపారు. అవనిగడ్డ సబ్ స్టేషన్ వద్ద నుంచి వి.కొత్తపాలెం, విశ్వనాథపల్లి వరకు 33 కేవీ లైన్‌పై ఉన్న చెట్ల కొమ్మలను నరకడం కారణంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

లంకమ్మ హుండీల ఆదాయం రూ.7.72 లక్షలు

అవనిగడ్డ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): లంకమ్మ అమ్మవారి ఆలయంలో హుండీలను తెరిచి దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో శుక్రవారం లెక్కించగా, ఆరు నెలల కాలానికి రూ.7,72,753 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో యార్లగడ్డ శ్రీనివాసరావు(వాసు) తెలిపారు. అధికారి సుధాకర్, గ్రామ పెద్దలు అన్నపరెడ్డి వెంకటస్వామి, యాసం శ్రీరాములు, అన్నపరెడ్డి జయభాస్కర్‌రావు, యక్కటి కృష్ణ, పెనుమూడి చంద్రశేఖర్, తలగడదీవి బాలకృష్ణ, రేపల్లె హనుమాన్ పాల్గొన్నారు.



క్రీడాకారులతో వ్యాయామ ఉపాధ్యాయ సంఘ నాయకులు

క్రీడలతో మానసిక ఉల్లాసం

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో తర్ఫీదు ఇవ్వడం వల్ల శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని బందరు డీవైఈవో శేఖర్‌సింగ్ అన్నారు. శనివారం చిలకలపూడి మునిసిపల్ హైస్కూలులో అండర్-14, 17 వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పోటీలను డీవైఈవో ప్రారంభించారు. 300 మంది పాల్గొన్నారు. అండర్-14, 17 బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు 24 మంది, బాలికల విభాగంలో 24 మంది ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎం.అరుణ, డివిజనల్ ఇన్‌చార్జి బాబూరావు, చిలకలపూడి మునిసిపల్ హైస్కూల్ హెచ్ఎం జి.వెంకటేశ్వరరావు, పీడీ రమేష్ పాల్గొన్నారు.

జీవన ఎరువుల వినియోగంతో నేలకు మేలు

ఘంటసాల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జీవన ఎరువులను వరి, మినుము, కూరగాయ మొక్కలకు, ఇతర పంటలకు వినియోగించుకోవచ్చునని, నేలకు మేలు చేకూరుతుందని, నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుందని శాస్త్రవేత్త వెంకటలక్ష్మి తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రంలో జీవన ఎరువుల వినియోగంపై నైపుణ్య ప్రదర్శన, విత్తన శుద్ధి చేయడంపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ కె.రేవతి, రైతులు పాల్గొన్నారు.

సీపీఆర్‌పై అవగాహన

గూడూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జక్కంచర్ల పంచాయతీ పరిధిలో శుక్రవారం మల్లవోలు పీహెచ్‌సీ వైద్య సిబ్బంది సీపీఆర్‌పై ప్రజలకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఎం.రాఘవమ్మ, ఎంపీహెచ్ఈవో వీరయ్య, లేళ్లగరువు సీహెచ్‌వో మౌనిక, హెల్త్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, ఏఎన్ఎం భవాని తదితరులు పాల్గొన్నారు.

కొక్కిలిగడ్డ పీఏసీఎస్ చైర్మన్‌గా కోనేరు నాగేశ్వరరావు

మోపిదేవి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కొక్కిలిగడ్డ పీఏసీఎస్ చైర్మన్‌గా కోనేరు నాగేశ్వరరావును నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఏసీఎస్ సభ్యులుగా మలిశెట్టి రాజేంద్రప్రసాద్, కేసాని నాగమల్లేశ్వరరావు నియమితులయ్యారు.



జడ్పీ పాఠశాల మైదానంలోనే బాణాసంచా విక్రయించాలి

నాగాయలంక, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దీపావళి సందర్భంగా మండలంలో బాణాసంచా అమ్మకాలకు అనుమతి పొందిన ఎనిమిది మంది వ్యాపారులు నాగాయలంక జడ్పీ పాఠశాల మైదానంలోనే విక్రయించాలని తహసీల్దార్ సీహెచ్ వీరాంజనేయప్రసాద్ సూచించారు. శుక్రవారం ఎస్ఐ కె.రాజేష్, స్టేషన్ ఆఫీసర్ ఎన్.సుధాకర్, విద్యుత్ శాఖ ఏఈ జి.వెంకటరాజుతో కలిసి జడ్పీ పాఠశాల క్రీడామైదానం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. వ్యాపారులకు నియమ నిబంధనలను సూచించారు.